www.manatelangana.news
Mana Telangana
మన తెలంగాణ
హైదరాబాద్ | సంపుటి 6 | సంచిక: 57 | బుధవారం | 16 ఆగస్టు, 2017
...అక్షరం సాక్షిగా ఇది ప్రజల పక్షం
Published from: Hyderabad, Karimnagar, Warangal, Khammam, Nalgonda, Mahabubnagar, Nizamabad
పేజీలు: 12 + టాబ్లాయిడ్ | వెల రూ. 5.00

కొలువులు కొల్లలు

కొద్ది మాసాల్లోనే 84,876 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతాం



- మొత్తం 1,12,536 ఉద్యోగాలు భర్తీ చేస్తాం
- 27,660 కొలువులకు నియామక చర్యలు చేపట్టాం
- ప్రతీప శక్తుల కుట్రలు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం : గోల్కొండ కోట నుంచి సిఎం కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాబోయే కొద్ది మాసాల్లోనే 84,876 ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని తాము చెప్పినట్టుగా మొత్తంగా 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా మని, ఇప్పటి వరకు 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టా మన్నారు. ప్రతీప శక్తులు ప్రభుత్వ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలి గించేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని, ప్రజల ఆశీస్సులతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. భారతదేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలోని రాణిమహల్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనం తరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి నిరంతరం పాటుపడే తమ తరువాయి 6లో



సత్తా చూపుతాం

- ఎటువంటి భద్రతాపరమైన సవాల్‌నైనా ఎదుర్కొనే శక్తి ఉంది
- 2022 కల్లా నవభారత్
- ప్రేమతోనే కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాం
- సత్ఫలితాలిచ్చిన నోట్ల రద్దు
- ట్రిపుల్ తలాక్‌పై మహిళల పోరాటం భేష్ : ఎర్రకోటపైనుంచి ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: సముద్రం లేదా సరిహద్దులకు సంబం ధించిన ఎలాంటి భద్రతా పరమైన సవాలునైనా ఎదుర్కొనే సత్తా భారతదేశానికి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విశ్వాసం వ్యక్తం చేశారు. చైనాతో డోక్లాం వద్ద సైనిక ప్రతిష్టంభన నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించు కుంది. దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక లకు ఆయన తనదైన శైలిలో కుర్తా, చుడీదార్ పైజామా, రాజస్తాన్ తరువాయి 6లో

2,345 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మన తెలంగాణ/ హైదరాబాద్ : స్వాతంత్ర్య దినో త్సవం సందర్భంగా వివిధ శాఖల్లో 2,345 ఉద్యో గాల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్లు జారీ చేసిం ది. వైద్య విధాన పరిషత్, అటవీ శాఖతో పాటు వివిధ శాఖల్లో పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. శాఖల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) – 205, వైద్య విధాన పరిషత్‌లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ – 10, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ)లో ట్యూ టర్ – 65, డిఎంఇలో తరువాయి 6లో

గవర్నర్‌తో ఇద్దరు సిఎంల సుదీర్ఘ భేటీ

- పునర్విభజన చట్టం 9,10 షెడ్యూళ్లు, హైకోర్టు విభజన తదితర అంశాలపై చర్చ?

3లో



రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రులు ఇద్దరు ముచ్చటించుకుంటున్న దృశ్యం

జూన్ 3న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

- 2018 ఫిబ్రవరి 7న నోటిఫికేషన్
- మార్చి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ

10లో

బోరుబావిలో రెండేళ్ల బాలుడు

- ఎపిలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో ఘటన

6లో

బ్యాంకుల లూటీ!

- మార్చి నాటికి రూ.92 వేల కోట్లకు చేరిన ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు
- గతేడాది కంటే 20.4% పెరుగుదల



న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయి లు మరింతగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి 9 వేల మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు దాదాపు రూ.92 వేల కోట్లకు పైగా రుణాలను చెల్లిం చాల్సి ఉంది, అంటే మొండి బకాయిలు 20.4 శాతం పెరిగాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడిం చింది. గత సంవత్సరంలో రూ.76,685 కోట్లు ఉన్న మొండి బకాయిలు ఈ ఏడాది మరింతగా రూ. 92,376 కోట్లకు పెరిగాయి. అదే సమయంలో వార్షి కంగా చూస్తే ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య కూడా 10 శాతం పెరిగింది. 2016లో 8,167గా ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 2017 మార్చి నాటికి 8,915కు పెరిగింది. మొత్తం 8,915 ఎగవేతదారులకు గాను బ్యాంకులు 1,914 కేసులను నమోదు చేయగా, ఈ రుణాలు రూ.32,484 కోట్ల వరకు ఉంటాయి. 2016–17 సంవత్సరంలో ఎస్‌బి ఐ, ఈ సంస్థకు చెందిన ఐదు అనుబంధ బ్యాంకులు సహా ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.81,683 కోట్ల రుణాలను రైటాఫ్ (మాఫీ) చేయగా, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. గత ఆర్థిక ఏడాది కంటే ఈ మాఫీ 41% అధికంగా ఉంది. 2016–17లో తరువాయి 6లో

బ్లూవేల్ ఖేల్ ఖతం

- ప్రాణాంతక గేమ్ లింక్‌లు తొలగించాలని ఫేస్‌బుక్, గూగుల్ తదితర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం



న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తూ చిన్నారులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తు న్న ఆన్‌లైన్ గేమ్ 'బ్లూ వేల్ ఛాలెంజ్' లింక్‌లను తొలగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గూగుల్, ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్, యాహూలకు నోటీసులు పంపింది. భారత్‌లో బ్లూ వేల్ గేమ్ ఆ డుతూ చిన్నారులు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గా వార్తలు వచ్చిన తరువాయి 6లో

కుంచెపోటు


నడుం నొప్పికి నా దగ్గరికెందుకొచ్చావు, జిహెచ్‌ఎంసికి వెళ్లు. వాళ్లు రోడ్లు బాగు చేస్తే నీ నొప్పి దానికదే పోతుంది!



అణచివేత సెక్షన్‌పై న్యాయ పోరాటం

- హక్కులను హరిస్తున్న సెక్షన్ 151 అమలుకు మార్గదర్శకాలు రావాలి : ప్రొఫెసర్ కోదండరామ్

11లో

సమాన హక్కు అసమాన్యం, మహోన్నతం



న్యూఢిల్లీ : దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఘనమైనదని, పౌరులంతా సమానులే అనేదే మూల సూత్రమని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు ఆవరణలో దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ లౌకిక ప్రజాస్వామిక ప్రక్రియలో పౌరులందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలు ఉన్నాయని, ఇది జాతికి గర్వకారణం అని తెలిపారు. ఎవరైనా వారి మతం ప్రాంతం, వర్ణం, తెగల పట్ల గర్వంగా ఉండాలని , ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు అనే భావనను రాజ్యాంగం మనకు కల్పించిందని స్పష్టం చేశారు. సమాన హక్కుల కల్పన ద్వారా భారతదేశం విశిష్టతను సంతరించుకుందని, ఏ స్థాయిలో వారైనా అత్యున్నత స్థానాలను చేపట్టగలరని, వారివారి ప్రతిభ, అంకితభావం అవకాశాలకు మెరుగులు పెడుతుందని తెలిపారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని వంటి వారు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఇప్పుడు అత్యున్నత రాజ్యాంగ పదవులలో ఉన్నారంటే ఈ సమాన అవకాశాల న్యాయం పరిపూర్ణతతోనే సాధ్యం అయిందని చీఫ్ జస్టిస్ తెలిపారు. ఈ దేశవాసిగా ఉండటం వల్ల నా మతం పట్ల గర్వంగా ఉండగల్గుతున్నానని, జన్మత సిక్కును కావడాన్ని గొప్పగా భావిస్తున్నానని చెప్పారు.

ఎగిరిన 'త్రివర్ణం'

పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీతో పాటు వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో హోంమంత్రి నాయినీ నర్సింహారెడ్డి పతాకాన్ని ఎగురవేయగా, బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎగురవేశారు. గాంధీ భవన్‌లో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఎన్‌టిఆర్ భవన్‌లో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎగురవేశారు. టిజెఎసి కోదండరామ్ జెండాను ఆవిష్కరించారు. పాతబస్తీలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎంఐఎం అధ్యక్షులు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో ఆ పార్టీ సంయుక్త కార్యదర్శి హుస్సేన్ అన్వర్‌లు ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆబ్కారీ శాఖ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆ శాఖ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్ ఘంటా చక్రపాణి, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ జెండాను ఎగురవేశారు. బిసి కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ బి.ఎస్. రాములు పతాకాన్ని ఆవిష్కరించారు. జెఎన్‌టియు(హైదరాబాద్)లో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, ఎన్‌ఎఫ్‌సిలో ఆ సంస్థ ఛైర్మన్ అండ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ జి.కళ్యాణకృష్ణన్ ఆవిష్కరించారు. టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. బిహెచ్‌ఇఎల్ కార్పొరేట్ పరిశోధన, అభివృద్ధి బాలానగర్ ప్రాంగణంలో ఆ సంస్థ పర్సనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(సిటిఎం) డాక్టర్ ఉమాకాంత చౌదరి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రైవేటు కార్యాలయాలు, ట్రస్టు ఆసుపత్రులలలో వేడుకలు జరిగాయి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన వేడుకల్లో ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ జెండా ఆవిష్కరించారు.





స్వాతంత్ర్య సాధనలో న్యాయవాదుల పాత్ర కీలకం

మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో న్యాయవాదుల పాత్ర కూడా కీలకమని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ కొనియాడారు. ఎంతోమంది న్యాయవాదులు కూడా ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, అలాంటి మహనీయుల వల్లే మనమంతా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామని ఆయన 71వ స్వాతంత్ర్య వేడుకల్లో చెప్పారు. మంగళవారం హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, ఏజీలు పాల్గొన్నారు.

భారత్ అగ్రదేశం... ఆ ఘనత కాంగ్రెస్‌దే



మన తెలంగాణ/ హైదరాబాద్ : స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ళలో దేశాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా అగ్రదేశంగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు కల్పించింది కాంగ్రెస్ అని, మనతో పాటు స్వాతంత్రన్యం పొందిన దేశాలు పూర్తిగా ప్రజాస్వామ్యం ప్రజలకు ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌లు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో గిరిజనుల హక్కులను కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు కె.జానారెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, సేవాదళ్ అధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

అధికారంలోకి వచ్చేందుకు కృషి



మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో టిడిపి అధికారంలో వచ్చేందుకు కృషి చేయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఎన్‌టిఆర్ భవన్‌లో మంగళవారం 71 స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంతి సుజనా చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇతర టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్ కుమార్‌గౌడ్, బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.



సెప్టెంబర్ 17ను ఎందుకు జరపరు?

మన తెలంగాణ/హైదరాబాద్ : కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణను విడిపించుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని మంగళవారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం సెప్టెంబర్ 17న లభించిందన్నారు. అయితే ఆగస్టు 15 దేశమంతా ఉత్సవాలను జరుపుకుంటుందని, కానీ తెలంగాణలో మాత్రం సెప్టెంబర్ 17 న ఉత్సవాలను జరుపుకునే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఆగస్టు 15 స్ఫూర్తిగా తీసుకుని సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచనోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించు కునేందుకు ప్రజలు ఇప్పటి నుంచే సన్నద్ధ కావాలని ఆయన పిలుపు నిచ్చారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, అవినీతి నిర్మూలన లక్ష్యంగా ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ పాలన సాగుతోందన్నారు.తెలంగాణలో దళితులు, ప్రజాస్వామిక వాదులపై దాడులు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు, బిజెఎల్‌పి నేత జి. కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ గుజ్జుల రామకృష్ణారెడ్డి, నేతలు బి. వెంకట్‌రెడ్డి, జి. ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, మల్లారెడ్డి, పాశం సురేందర్, తదితరులు పాల్గొన్నారు.



ఆన్‌లైన్ మూల్యాంకనం అటకెక్కినట్లేనా..?

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్‌లైన్ మూల్యాంకనం ఆటకెక్కినట్టే తెలుస్తోంది. పరీక్షల అనంతరం జవాబు పత్రాల ముల్యాంకనంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, బోర్డులు వెనుకబడుతున్నాయి. మూల్యాంకనంలో పారదర్శకతకు పెద్ద పీట వేయడానికి ఆన్‌లైన్ పేపర్ వ్యాల్యుయేషన్‌ను గత ఏడాది ఇంటర్ బోర్డు తెరమీదకు తెచ్చింది. ఇప్పటికే విద్యార్థులకు అందించే అన్ని రకాల సేవలనూ ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చిన ఇంటర్ బోర్డ్, జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా ఆన్‌లైన్ చేయాలని ఆలోచించింది. కానీ ఈ విధానం అమలుకు ఖర్చు అధికంగా ఉండటంతో నిలిచిపోయింది. అయితే మార్చిలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలకు పున:పరిశీలన, పున:మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్న 18 వేల మంది విద్యార్థుల మూల్యాంకనం మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పిజి వైద్య కోర్సులకు గత ఏడాది నుంచి ఆన్‌లైన్ మూల్యాంకనం అమలు చేస్తోంది. ఆన్‌లైన్ మూల్యాంకనంలో జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి సంబంధిత సబ్జెక్టు నిపుణులకు పంపిస్తారు. ఖాళీ సమయంలో వారు జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి ఆన్‌లైన్‌లోనే విద్యాసంస్థలకు సంబంధిత వర్సిటీ లేదా బోర్డుకు పంపిస్తారు. అయితే మనదేశంలో ఒరిస్సా,కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఆన్‌లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నప్పటికీ వాటిని సబ్జెక్టు నిపుణులకు పంపించడం లేదు. వారే కేంద్రాలకు వచ్చి ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేస్తున్నారు. విదేశాలతో పాటు మనదేశంలోని దేశంలోని కొన్ని రాష్ట్రాలలోని వర్సిటీలు, బోర్డులు ఆన్‌లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నా, మన రాష్ట్రంలో ఈ విధానం అమలుపై ముందడుగు పడటం లేదు. జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేయడం ద్వారా జవాబు దారీతనం, పారదర్శకత పెరుగుతుంది. విద్యార్థులు జవాబు పత్రాలు చూసుకుని ప్రశ్నించే అవకాశం ఉన్నందున మూల్యాంకనం చేసే నిపుణులు ఒకటి రెండు సార్లు జాగ్రత్త వహించే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా పున:మూల్యాంకనం, పున:పరిశీలన వచ్చే దరఖా స్తులు తగ్గిపోతాయి. జవాబు పత్రాలు అధిక మొత్తంలో ఉన్నప్పుడు అనర్హుల చేత మూల్యాంకనం చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ మూల్యాంకనంతో చాలావరకు ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోవడానికి వర్సిటీలు, బోర్డులు తటపటాయిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, బోర్డులలో ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు ఫీజులు తక్కువగా ఉండటంతో ఆన్‌లైన్ మూల్యాంకనం నిర్వహించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. పరీక్ష ఫీజులు పెంచితే విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో మూల్యాంకనం నిర్వహించాలంటే పెద్ద మొత్తంలో స్కానర్లు, కంప్యూటర్లు అవసరమవుతాయి. ఒకసారి పెట్టుబడి పెట్టి వీటిని సమకూర్చుకోగలిగితే నిరంతరం ఆన్‌లైన్ మూల్యాంకనం కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రత్యామ్నాయాలపై వర్సిటీలు, బోర్డులు అంతగా దృష్టి సారించడం లేదు. నిధుల కొరత కారణంగా కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోతున్నాయి.

మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి : బాబు



మన తెలంగాణ/హైదరాబాద్ : స్వాతంత్ర్య సముపార్జన కోసం త్యాగాలు చేసిన మహాత్మాగాంధి, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్‌సింగ్ తదితరులను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎస్.బాబు సూచించారు. యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయంలో జరిగిన 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్.బాబు మాట్లాడుతూ, మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఔన్నత్యానికి, మత సామరస్యానికి, దేశ భద్రత కోసం కార్మికులు కలిసి కట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కె.రాజిరెడ్డి మాట్లాడుతూ, కార్మికులు టిఎస్‌ఆర్టీసి బలోపేతానికి కృషి చేయాలన్నారు. యూనియన్ అభివృద్ధికి తోడ్పాటు నందించాలన్నారు. హక్కులను కాపాడుకునేందుకు, పెరుగుతున్న పని భారాలను తగ్గించుకునేందుకు, ఆర్టీసిలో వివిధ విభాగాల మూసివేతలను ఆపేందుకు ఉద్యమాలు చేయాలని ఆయన కోరారు. వేడుకలో రాష్ట్ర నాయకులు అహ్మద్ అలి, కె.రామ్‌రెడ్డి, సి.హెచ్.నర్సయ్య, డి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

నేటికీ ప్రజలకు విద్య, వైద్యం అందని ద్రాక్షే



మన తెలంగాణ / హైదరాబాద్ : దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా విద్య, వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌లో పసి పిల్లల మరణాలు దేశానికే అవమానకరమన్నారు. గోరఖ్‌పూర్ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రధాని మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్‌లో జాతీయ పతాకాన్ని చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఈర్ల నరసింహా, ఎన్.బాలమల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్ర రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. 57 శాతం నిరక్షరాస్యత ఉందన్నారు. స్వాతంత్ర భారత్‌లో భాగంగా ఉన్న తెలంగాణలో జీవించే హక్కు హరించబడుతుందన్నారు. భూబకాసురులు, కబ్జాకోరుల చేతుల్లో తెలంగాణ విలవిలలాడుతుందన్నారు. అవినీతి, బంధు ప్రీతి తొలిగినప్పుడే సమానత్వం సాధ్యమౌతుందన్నారు. స్వాతంత్ర భారతంలో భూమి కోసం, భుక్తి కోసం, మాతృ దేశ విముక్తి కోసం సాగిన అలుపెరగని పోరాటంలో సిపిఐ ఆమోఘమైన పాత్రను నిర్వర్తించిందని గుర్తు చేశారు.

రైల్వేలో ఎస్‌సిఆర్ కీలక భూమిక



మన తెలంగాణ/ హైదరాబాద్: దేశానికి రవాణ సేవలందిస్తున్న రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సిఆర్) కీలక భాగస్వామిగా నిలిచిందని ఎస్‌సిఆర్ జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో మంగళవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆర్‌పిఎఫ్, ఆర్‌పిఎస్‌ఎఫ్, ఎన్‌సిసి, గ్రీన్ కాప్స్ దళాల వందనాన్ని జనరల్ మేనేజర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు సరుకు రవాణలో కూడా గణనీయమైన ప్రగతిని సాధించిందని, తద్వారా ప్రస్తుత ఆర్థిక ఏడాది లోని త్రైమాసికంలో రూ.4320 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ఈ సందర్భంగా రైల్వే ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను జనరల్ మేనేజర్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఎస్‌సిఆర్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు అర్చనా యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

రుగ్మతలను రూపుమాపాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక, సామాజిక రుగ్మతలైన పేదరికం, అవినీతి వంటి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌విపిఎన్‌పిఎ) సంచాలకులు డోలే బర్మన్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన అనంతరం అకాడమీలో శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి సంచాలకులు ప్రసంగించారు. దేశం ఎదుర్కొంటున్న అంతర్గత భద్రత సమస్యలపై తిరుగులేని పోరాటం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. రెండవ దశ శిక్షణ పొందుతున్న 66 ఆర్‌ఆర్ బ్యాచ్‌కు చెందిన 137 మంది ఐపీఎస్‌లు, 68 ఆర్‌ఆర్ బ్యాచ్‌కు చెందిన 118 ఐపిఎస్‌లు, ప్రాథమిక శిక్షణ పొందుతున్న భూటాన్‌కు చెందిన 5 మంది, నేపాల్‌కు చెందిన 5 మంది, మాల్దీవులకు చెందిన 4గురిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు అన్ని సంస్థలు, వ్యక్తులను సంఘటిత పరచి దేశ ఖ్యాతిని ఎన్నడూ లేనంతగా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తామని చేసిన ప్రతిజ్ఞను సర్వదా గుర్తుంచుకోవాలన్నారు.

డిజిపి కార్యాలయంలో....

డిజిపి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని వుమన్ ప్రొటెక్షన్ సెల్, సంక్షేమ విభాగపు ఐజి సౌమ్యా మిశ్రా ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది పాత్రను ప్రశంసించారు.

ఎక్సైజ్ కార్యాలయంలో....



మన తెలంగాణ/హైదరాబాద్ : నాంపల్లిలోని రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ చంద్రవదన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం అంబర్‌పేట సిపిఎల్‌కు చెందిన బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. బీవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ జి. దేవి ప్రసాద్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ రాజశేఖర్‌రావు, ఒఎస్‌డి ఎంఎంఎ ఫరూఖీ, హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ సయ్యద్ హాసిన్ ఖురేషీ, స్టేట్ టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ జె. హరికృష్ణ, డిస్టిలరీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ. శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ యూనిట్ ఎక్సై జ్ సూపరింటెండెంట్ సీలం శ్రీనివాసరావు, సికింద్రాబాద్ యూనిట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.




జెండావిష్కరణ: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు.



జెండావిష్కరణ: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జెఎసి కార్యాలయంలో జాతీయ జెండాను జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ఆవిష్కరించారు.

ఆర్‌టిసి పురోభివృద్ధికి తోడ్పడండి



మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజా సేవే లక్ష్యంగా కొనసాగుతున్న ఆర్‌టిసి ఆర్థిక పరపుష్టికి, పురోభివృద్ధికి ప్రజలందరూ తోడ్పాటును అందించాలని టిఎస్ఆర్‌టిసి ఛైర్మన్, సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.రమణ రావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం బస్ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఛైర్మన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, వివిధ యూనియన్ల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

శాసనమండలిలో...



జనసేన ఆఫీసులో..



ఎంఐఎం కార్యాలయంలో....



జెన్‌కో కార్యాలయంలో....



మెట్రో భవన్ ఆఫీసులో...





నిజాం పాలనను మరిపిస్తున్న కెసిఆర్ : బిజెపి నేత నాగం

మన తెలంగాణ/హైదరాబాద్: పాలనలో కెసిఆర్ నిజాంను మరిపిస్తున్నారని, నియంతను మించి ప్రజలను వేధిస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్ధన్‌రెడ్డి మండి పడ్డారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగుల విషయంలో కెసిఆర్ దోబూచులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు 27 వేల ఉద్యోగాలిచ్చామని స్వాతంత్ర్య వేడుకలలో ప్రసంగించిన కెసిఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఉద్యోగాలిచ్చినట్లు చేస్తూనే కోర్టుల ద్వారా వాటిపై స్టేలు తెప్పించుకుంటున్నారన్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న కెసిఆర్ తన తప్పదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ముఖ్యమంత్రికి తాను అనేక లేఖలు రాశానని, ఏ ఒక్క లేఖకూ సమాధానం ఇవ్వలేదన్నారు. లేఖలపై స్పందించడం లేదంటే ముఖ్యమంత్రికి కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందన్న విషయం స్పష్టమవుతుందన్నారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో జరిగిన కుంభకోణం భోఫోర్స్ కుంభకోణం కంటే 40 రెట్లు అధికమని ఆయన పేర్కొన్నారు. అవినీతిపై తాను చేసే పోరాటం ఆగదని, కెసిఆర్‌ను జైలుకు పంపించేంత వరకూ తాను విశ్రమించేది లేదని శపథం చేశారు.

పులిదాడిలో వ్యక్తి మృతి

మన తెలంగాణ/ బేల: పులి దాడిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే బేల మండల వాసి కాంబ్లే ఉత్తం(35) రోజు వారిగా తన పొలంలోకి వెళ్లాడు. చీకటి పడ్డా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలంలోకి వెళ్లి చూడాగా తీవ్ర రక్త స్రావంలో కనిపించారు. కాంబ్లే గొంతుపై పులి దాడి చేసి చంపినట్లు స్థానికులు గుర్తించారు. కొన్ని నెలలుగా పులి సంచారం ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో మండల వాసులు భయందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కోల నరేష్ కుమార్ తెలిపారు.

'గోరఖ్‌పూర్' చిన్నారులకు నివాళి

మన తెలంగాణ/ హైదరాబాద్ /సిటీ బ్యూరో: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్ లోని బిఆర్‌డి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 70 మంది చిన్నారుల మరణానికి కారణమైన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో మరణించిన చిన్నారులను స్మరిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కొవ్వొత్తులతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశం ఒకవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా, గోరఖ్‌పూర్ బిఆర్‌డి ఆసుపత్రిలో కడుపుకోతతో మాతృమూర్తులు పుట్టెడు దుఃఖంతో విలవిలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతలు, బాధలు తెలియని సన్యాసులు దేశాన్ని రాష్ట్రాలను పరిపాలిస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు. ఇందుకు కారణమైన అక్కడి ముఖ్యమంత్రి అధిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి సర్కార్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. పసి పిల్లల మరణాలు సర్వసాధారణమే అని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌సా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖలను ఉపసంహరించుకోవడంతో పాటు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఇ.టి.నరసింహ , రాష్ట్ర సమితి సభ్యులు ఎస్.ఛాయాదేవి, బి.వెంకటేశం, నగర కార్యవర్గ సభ్యులు సలీంఖాన్, రాజేందర్, చంద్రమోహన్, గెల్వయ్య, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనీల్ నగర కార్యదర్శి శ్రీకాంత్, హరినాథ్ గౌడ్, షక్రీ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ డిమాండ్ ఇక స్మార్ట్ ఫోన్‌లో

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజు విద్యుత్ డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవాలనుందా...విద్యుత్ అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఇలాంటి ఎలా తెలుసుకోవచ్చు అనుకుంటున్నారా తెలంగాణ ట్రాన్స్‌కో తెలంగాణ విద్యుత్ శక్తి పేరుతో ఇన్ హౌస్ మొబైల్ అప్లికేషన్‌ను డెవలప్ చేసింది. దీంతో ప్రపంచంలో ఎక్కడైనా గూగుల్ ప్లే ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని రాష్ట్రంలో ఎంత విద్యుత్ డిమాండ్ ఉందో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దీనిద్వారా డిస్కం, జిల్లాల వారీగా ప్రస్తుతం, గతంలో ఎలా విద్యుత్ డిమాండ్ చూసుకోవచ్చని టిఎస్ ట్రాన్స్‌కో ఛైర్మన్ డి. ప్రభాకర్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా జనగణమన



బీజింగ్/మెల్‌బోర్న్: ప్రపంచదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రవాసీలు జాతీయగీతాన్ని ఆలాపిస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. చైనా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, ఈజిప్టు, ఇజ్రాయెల్, దక్షిణా ఫ్రికా వంటి పలు దేశాల్లోని భారతీయులంతా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బీజింగ్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో పెద్దసంఖ్యలో భారతీయ నిర్వాసితులు పాల్గొన్నారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలి పారు. కాన్‌బెర్రా భారత హైకమిషన్, మెల్‌బోర్న్ లోని కాన్సులేట్లు, ఇతర నగరాల్లో భారతీయులు పతాక ఆవిష్కరణ వేడుకులను జరుపుకున్నారు.

సిఎం చెప్పిన లక్ష ఉద్యోగాల లెక్క

మన తెలంగాణ/హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రస్తావించారు. త్వరలో 84,877 ఉద్యోగాల నిమాయక ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాను లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పగా, ప్రభుత్వం ప్రస్తుతం 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపారు. అందులో ఇప్పటికే 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ పూరయింది. 36,806 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. 48,070 కొత్త పోస్టులు భర్తీ చేయనున్నామని, వచ్చే ఏడాది ఖాళీ అయ్యే పోస్టులను ఈ ఏడాదే పూరించే ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. లక్ష ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టుల వివరాలు

	ఖాళీలు	విభాగం	భర్తీ అయినవి	భర్తీ చేయనున్నవి
1.	37,820	పోలీసు విభాగం	10,499	27,440
2.	12,961	ఎలక్ట్రిసిటి		
3.	12,005	టీచర్స్		12,005
4.	8,511	రెసిడెన్షియల్ స్కూల్		12,436
5.	8,347	మెడికల్ అండ్ హెల్త్		8,347
6.	7,485	సింగరేణి	5,515	1,970
7.	3,950	ఆర్‌టిసి	3,950	2,506
8.	2,506	రెవిన్యూ		
9.	2,435	అగ్రికల్చర్ ,హార్టికల్చర్(వెట్ అసిస్టెంట్)	1,757	1,418
10.	2,033	అటవీశాఖ		2,033
11.	1,952	ఎంఎయుడి	102	
12.	1,678	హయ్యర్ ఎడ్యుకేషన్		1,678
13.	1,058	ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్		
14.	720	ఫైనాన్స్		720
15.	587	ఉమెన్ అండ్ చైల్డ్		
16.	513	ఆర్ అండ్ బి		513
17.	340	ఎక్సైజ్	340	
18.	182	ట్రాన్స్‌పోర్ట్	182	
19.	3,528	పిఆర్ డిపార్ట్‌మెంట్	123	3,528

మొత్తం = 1,12,536

వీధి బాలలు వేల సంఖ్యలో!

- త్వరలోనే మహిళా, శిశు సంక్షేమశాఖ అధ్యయనం
- పలు జిల్లాల నుండి స్టేట్ హోంకు తరలింపు



మన తెలంగాణ/ హైదరాబాద్: ఏటా వేల సంఖ్యలో లభిస్తున్న వీధి బాలలపై మహిళా శిశు సంక్షేమశాఖ అధ్యయనం జరపనుంది. వీరు ఎక్కడి నుండి వస్తున్నారు? వీధుల్లో ఎవరు విడిచి పెడుతున్నారు? తల్లిదండ్రులెవరు? వంటి అంశాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. చదువుకునే వయస్సు ఉన్న ఈ చిన్నారులు రోడ్లపై అడ్డుకునేవారుగా, వీధి బాలలుగా, లేబర్ మారుతున్నారు. మానసిక వికలాంగులు సైతం ఈ జాబితాలో ఉండడం గమనార్హం. ఈ కారణంగా ఏడాదిలో మూడు సార్లు ముస్కాన్ పేరిట వీధి బాలల పరిరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమశాఖ చర్యలు తీసుకుంటోంది. అధికారులు జరిపే ఆపరేషన్‌లో వేల సంఖ్యలోనే చిన్నారులు లభిస్తున్నారు. తొలి విడత ఆపరేషన్ ముస్కాన్‌లో 3600, రెండో విడతలో 4266, మూడో విడతలో 2496 చిన్నారులు వీధుల్లో లభించారు. పట్టుబడుతున్న ఈ చిన్నారులు తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, అస్సాం , హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం, వేల సంఖ్యలో ఉన్న ఈ వీధి బాలల వెనుక ఎవరున్నారు? ఈ వీధి బాలలు ఆయా రాష్ట్రాల నుండి తెలంగాణకు ఎలా వస్తున్నారు? ఇంత చిన్న వయస్సులో ఇతర రాష్ట్రాల చిన్నారులు తెలంగాణలోకి ఎలా ప్రవేశిస్తున్నారు? వీరి తరలింపు వెనుక ఏదైనా గ్యాంగ్‌లు ఉన్నాయా? అన్న కోణంలో మహిళా శిశు సంక్షేమశాఖ అధ్యయనం జరపనుంది. చిన్నారులను రక్షించేందుకు ఇటీవల మూడవ విడత ముస్కాన్‌ను నిర్వహించిన అధికారులు ఈ సారి కూడా నాల్గు వేలకు పైగా చిన్నారులు లభించడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గడచిన మూడేళ్లలో దాదాపు పది వేలకు పైగానే వీధి బాలలను రక్షించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీధి బాలలను గుర్తిస్తే 1098 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని ప్రచారం చేస్తున్నామని, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వీధి బాలల పరిరక్షకులు, వివిధ ప్రభుత్వ అధికారులు స్పందించి సమాచారం అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇలాంటి వారి నుండి అందిన పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి హోటళ్లు, ఇతర పని ప్రదేశాల నుండి వారికి విముక్తి కల్పించినట్లు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో భవన నిర్మాణం, రాళ్లు పగుల గొడ్డడం, కంకర మోత, ఇంకా కమ్మరి, కంచర వృత్తుల్లోనూ ఈ చిన్నారులను బలవంతంగా పనిలో ఉన్నట్లు గుర్తించారు.

ఏ జిల్లా నుండి ఎంత మంది?

మూడో విడత ఆపరేషన్ ముస్కాన్‌లో వివిధ జిల్లాల్లో పట్టుపడ్డ చిన్నారుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ (288), నల్గొండ(206), యాదాద్రి భువనగిరి (387), సూర్యాపేట (109), మహబూబ్‌నగర్ (180), ఆదిలాబాద్(144), మంచిర్యాల(302), నిర్మల్(60), కొమురం భీమ్ ఆసీఫాబాద్(67), కరీంనగర్ (147), జగిత్యాల (97), పెద్దపల్లి(147), రాజన్న సిరిసిల్ల (65), ఖమ్మం (215), భద్రాద్రి కొత్తగూడెం(157), వరంగల్ రూరల్ (61), వరంగల్ అర్బన్ (177), మహబూబాబాద్ (47), జయశంకర్ భూపాలపల్లి (25), జనగామ(103), వనపర్తి (67), నాగర్ కర్నూలు (33), జోగుళాంబ గద్వాల (18), నిజామాబాద్ (135), కామారెడ్డి(73), మేడ్చల్ (184), శంషాబాద్(67), వికారాబాద్(140), సంగారెడ్డి(142), సిద్దిపేట(10), మెదక్ (161) మొత్తం 4033 మంది వీధి బాలలను వివిధ చోట్ల లభించగా అధికారులు వారిని చైల్డ్ హోంకు తరలించి పునరావాసం కల్పిస్తున్నారు.

తరాలుగా పేదలపై వైరస్ దాడులు

గోరఖ్‌పూర్: స్థానికంగా పసికందుల ప్రాణాలు గాలి లేక గాలిలో కలిసి పోవడంతో దీనావస్థలో ఉన్న వైద్య పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ప్రబలుతోన్న నయంకాకుండా ఉన్న మెదడువాపు వ్యాధి తీవ్రత వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం, అసోం, మరికొన్ని రాష్ట్రాల్లో చాలా కాలంగా మెదడువాపు వ్యాధి కారక వైరస్‌లు సోకి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఈ తీవ్రస్థాయి మెదడు వాపు (ఎఇఎస్) జపనీస్ ఎన్‌సెఫలైటిస్‌తో 500 మంది వరకూ మృత్యువు పాలయ్యారు. వీరిలో అత్యధికులు బాలలే, పురిటిప్రాయపు పసికందులే. ఏళ్ల తరబడి ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, ప్రజల పేదరికం సరైన పారిశుధ్ద్య పరిస్థితులు లేకపోవడంతో ఈ వైరస్ చావులేకుండా పోతోంది. మనుష్యులను చంపేస్తోంది. వైరస్ సంబంధిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం పరిధిలో నమోదయిన గణాంకాల మేరకు చూస్తే జనవరి 1 నుంచి ఆగస్టు 13 వరకూ ఈ వ్యాధితో 500 మంది వరకూ చనిపొయ్యారు. వ్యాధులపై సరైన అవగావహన లేకపోవడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నెల మధ్య వరకూ నమోదయిన లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 1208 మందికి ఎఇఎస్ సోకింది. వీరిలో 152 మంది మృతి చెందినట్లు వెల్లడైంది. ఇక మెదడువాపు వ్యాధితో ఎక్కువగా ప్రభావితం అవుతోన్న రాష్ట్రం అసోం. సూక్ష్మ జీవులు, వైరస్ నాశన చర్యలకు అనువైన వాతావరణం లేకపోవడం, ప్రజలలో వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా లేకపోవడం ఇలాంటి వ్యాధులు ప్రబలేందుకు దారితీస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్ లోనే 112 మందికి జపనీస్ ఎన్‌సెఫలైటిస్ పట్టుకుంది. వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో చిరకాలంగా మెదడువాపు వ్యాధులు ప్రబలుతూ వస్తున్నాయి. గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో మృతి చెందిన పిల్లల్లో అత్యధికులు ఈ వ్యాధి సోకిన వారే. ఈ ప్రాంతంలో ఇలాంటి వ్యాధుల బెడద , ఇతరత్రా అంటు వ్యాధుల తీవ్రత ఇప్పటిది కాదని, తరాల నుంచి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెపుతూ వస్తోంది. అంటువ్యాధుల నివారణకు సరైన రీతిలో పరిశోధనలు లేకపోవడమే కీలక అంశంగా మారింది. అసోంలో ఇప్పటికీ మెదడువాపుతో 128 మంది చనిపొయ్యారు. 1534 మందికి వ్యాధి సోకింది. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, మహరాజ్‌గంజ్, కుషీనగర్, బస్తీ, సిధార్థ్ నగర్, సంత్ కబీర్ నగర్, దియోరియా, మావూ జిల్లాల్లో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. రెండు రాష్ట్రాలే కాకుండా బీహార్, మణిపూర్, ఒడిషా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా ఈ రెండు రకాల మెదడువాపు వ్యాధులు ఎక్కువగా సోకుతున్నాయి. పలు రాష్ట్రాలతో కలిపితే దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు నాటికి 5926 మందికి ఈ వైరస్ అంటుకుంది.



నేను తెలుగు ప్రజల చీఫ్ సర్వెంట్‌ని

హజ్ యాత్రికుల బస్‌ను ప్రారంభించిన సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్: తాను తెలంగాణ ప్రజల చీఫ్ సర్వెంట్‌నని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. నాంపల్లిలోని హజ్ యాత్రికుల వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హజ్ యాత్రికుల బస్సును సిఎం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు కెసిఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అంటే ముఖ్యసేవకుడు అన్నారు. ఉద్యమ సమయంలో ముస్లిం సోదరులు తన వెన్నంటి నడిచారని, వారికి సేవ చేయడం తన బాధ్యత అన్నారు. మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై రూ. 1.50 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ముస్లింల కోసం బడ్జెట్‌లో రూ. 1200 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నిజాం రాజు అప్పట్లోనే అత్యంత ధనికుడని, మక్కాలో అప్పట్లోనే వసతి ఏర్పాటు చేశారన్నారు. నిజాం నిర్మిం చిన భవనానికి ఉమ్మడి రాష్ట్రంలో రంగులు కూడా వేయలేదన్నారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నా రు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారులు ఎ.కె.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ రిపోర్టింగ్ 70 శాతమే

- 20 శాతం వరకు తగ్గిన రిపోర్టింగ్
- టాప్ కళాశాల ల్లోనూ అదే పరిస్థితి



మన తెలంగాణ/హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు 70 శాతమే కళాశాలల్లో రిపోర్ట్ చేస్తున్నారు. మిగతా 30 శాతం కళాశాలల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. గత ఏడాది వరకు కూడా రిపోర్టింగ్ శాతం 90 శాతం వరకు ఉండగా, ఈ ఏడాది మాత్రం 70 శాతానికి మించలేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. టాప్ కళాశాలల్లో సీట్లకు కూడా ఇదివరకు ఉన్న డిమాండ్ కనిపించడం లేదు. ఇదివరకు టాప్ కళాశాలల్లో కన్వీనర్ కోటాతో పాటు యాజమాన్య కోటా సీట్లు 100 శాతం భర్తీ అయ్యేవి. యాజమాన్య కోటా సీట్ల కోసం కనీసం ఆరు నెలల ముందే అడ్వాన్స్ చెల్లించి సీటు రిజర్వ్ చేసుకునేవారు. కానీ ఈ ఏడాది టాప్ కళాశాలల్లో సైతం కొన్ని బ్రాంచీల్లో సీట్లు మిగిలినట్లు తెలిసింది. మధ్యస్థంగా ఉన్న కళాశాలల్లో సీట్లు భర్తీ కాక యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి.

ఏటా మిగులుతున్న సీట్లు

ఒకప్పుడు ఇంటర్ ఎంపిసి ఉత్తీర్ణత అయితే చాలు, ఏదో ఒక కళాశాలలో ఇంజనీరింగ్‌లో చేరేవారు. రానురాను ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులకు మెరిట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకురావడం వంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారుతూ వస్తోంది. ఖర్చు ఎక్కువైనా ఎన్ఐటి, ఐఐటి, ఇతర జాతీయ సంస్థల్లో ఇంజనీరింగ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ సీటు రాకపోతే ఇక్కడి టాప్ కళాశాలల్లో ప్రవేశం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఏటా సీట్ల సంఖ్య తగ్గితున్నా, కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1.04 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, కన్వీనర్ కోటా కింద 71,034 సీట్లు అందుబాటులో ఉండగా, 58,396 సీట్లు భర్తీ అయ్యాయి. 12,638 సీట్లు మిగిలాయి. అలాగే 2015–16 విద్యాసంవత్సరంలో మొత్తం 1.18 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, అందులో కన్వీనర్ కోటా కింద 83 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం కన్వీనర్ కోటా కింద 201 కళాశాలల్లో 66,847 సీట్లు అందుబాటులో ఉండగా, తుది విడత కౌన్సెలింగ్‌లో 54,583 సీట్లు భర్తీ అయ్యాయి. 12,264 సీట్లు ఖాళీగా మిగిలాయి. కళాశాలల్లో రిపోర్టింగ్ గడువు జూలై 31తో ముగిసింది. ఈ విద్యాసంవత్సరం ఒక కళాశాలలో అసలు ఒక సీటు కూడా భర్తీ కాకపోగా, కొన్ని కళాశాలల్లో నామమాత్రంగా అడ్మిషన్స్ నమోదయ్యాయి.

జాతీయ సంస్థలవైపే టాపర్ల మొగ్గు


మెరిట్ విద్యార్థులు ఐఐటి,ఎన్ఐటి, ఇతర జాతీయ విద్యా సంస్థల వైపే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ఎంసెట్‌కు హాజరయ్యే మెరిట్ విద్యార్థులు, జెఇఇ వంటి జాతీయ ప్రవేశ పరీక్షకు కూడా సీరియస్‌గా సిద్దమై పరీక్ష రాస్తున్నారు. దాంతో వారికి రెండు పరీక్షల్లో మంచి ర్యాంకులే వస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత మాత్రం జెఇఇకే ఇస్తున్నారు. ఈ ఏడాది ఎంసెట్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో 15 శాతం మంది ఐఐటిజెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్ జాతీయ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐఐటి, ఎన్ఐటిల్లో సీట్లు పొందారు. ముందుగా రాష్ట్రంలోని టాప్ కళాశాలల్లో సీటు కేటాయింపు జరిగినా, ఐఐటి,ఎన్ఐటిల్లో సీటు లభిస్తే అక్కడికే వెళుతున్నారు. ఇదివరకు ఇక్కడి టాప్ కళాశాలల్లో ఒక సీటు కోసం వందల మంది మెరిట్ విద్యార్థులు పోటీ పడేవారు. మెరిట్ విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటిలకే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కళాశాలల వైపు చూడటం లేదు.



వైద్య విద్యార్థిని ఆత్మహత్య

మన తెలంగాణ/ముథోల్: మండలకేంద్రంలోని మహాలక్ష్మీ గల్లీకి చెందిన దప్కల్ సవిత వైద్య విద్యార్థిని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన కథనం ప్రకారం ముథోల్ మహాలక్ష్మీ గల్లీకి చెందిన దప్కల్ సవిత (26) అనే వైద్య విద్యార్థిని హైదరబాద్‌లో ఉస్మానియ మెడికల్ కళాశాలలో వైద్య పిజిలో భాగంగా (అనస్తీసియా) మొదటి సంవత్సరం చదువుతుంది. వరుసగా సెలువులు రావడంతో గత మూడురోజుల క్రితమే స్వగ్రామమైన ముథోల్‌కు వచ్చింది. గదిలో విశ్రాంతి తీసుకుంటున్నా ఆమెను పలక రించడానికి కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లగా అప్పటికే అపాస్మరక స్థితిలో పడిపోయి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతురాలు మత్తు ఇంజక్షన్ తీసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతికి గల కారణాలు ఏమాత్రం తెలియరావడం లేదు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

ఇద్దరు ముఖ్యమంత్రులతో గవర్నర్ సుదీర్ఘ భేటీ






మన తెలంగాణ/ హైదరాబాద్: స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఏర్పాటు చేసిన 'ఎట్ హోం' కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులతో పాటు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, డిప్యూటీ సిఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కెటిఆర్, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బిజెపి నేతలు లక్ష్మ ణ్, కిషన్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అందరిని గవర్నర్ దంపతులు పేరుపేరున పలకరించారు. కెసిఆర్, చంద్రబాబు, దత్తాత్రేయ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్‌లు మాట్లాడుకోవడం ఆసక్తి రేకెత్తించింది. 'ఎట్ హోమ్'కార్యక్రమం ముగిసిన అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులతో గవర్నర్ నర్సింహన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ చర్చలో విభజనంశాలతోపాటు, పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూలులోని అంశాలు, హైకోర్టు విభజన, హైదరాబాద్‌లో ఎపి ఆధీనంలో ఉన్న భవనాల అప్పగింత తదితర అంశాలపై చర్చ జరిగినట్లు భావిస్తున్నారు.

పవన్ ప్రత్యేక ఆకర్షణ

గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమంలో సినీనటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజకీయంగా క్రియాశీలకంగా మారుతున్న సమయంలో ఆయనను తొలిసారిగా 'ఎట్ హోమ్'కు ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పవన్ పరిచయం చేసుకున్నారు. ఇకపై ఫుల్‌టైమ్ రాజకీయాల్లోనే ఉంటానని, తెలంగాణలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ తనను కలిసిన జర్నలిస్టులతో చెప్పారు.

“అందరి పట్ల విధేయత కనబరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. –గౌతమ బుద్ధుడు”



రాష్ట్రపతి, ప్రధాని ఏకస్వరం

సంపాదకీయం

భారత 71వ స్వాతంత్ర్యదినం సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దేశ ప్రజలనుద్దేశించి ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా చేసిన తొలి ప్రసంగం, ఎర్రకోట బురుజులనుంచి సాంప్రదాయకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గావించిన ప్రసంగంలో సారూప్యతలు ఎక్కువగా ఉన్నాయి. డీమానిటైజేషన్(పెద్దవిలువగల కరెన్సీ నోట్ల రద్దు)వల్ల దేశం మరింత నిజాయితీయుతం, బాధ్యతాయుతమైందని ప్రకటించిన రాష్ట్రపతి, ఎల్‌పిజి సబ్సిడీ స్వచ్ఛందంగా విడనాడటం, జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ‘స్వచ్ఛభారత్’, ‘భేటీ బచావో–భేటీ పడావో’ వంటి ఇతర చర్యలను ప్రస్తుతించారు. ప్రభుత్వం ప్రకటించిన అనేక ప్రధాన కార్యక్రమాలు విజయవంతంగా అమలు జరగటానికి పౌరులు, ప్రజల మధ్య భాగస్వామ్యం అవసరమని హితవు చెప్పారు. డీమానిటైజేషన్ దరిమిలా అవినీతిపై పోరాటంలో పౌరులు అపారమైన ఓర్మి, అవగాహన ప్రదర్శించటంతోపాటు హృదయపూర్వక తోడ్పాటు ప్రకటించారని ఆయన కొనియాడారు. ఇందులోని సత్యాసత్యాలకు ప్రజల స్వానుభవమే సాక్ష్యం. 2022నాటికి లింగం లేదా మతనేపథ్య కారణంగా వివక్షతకు తావులేని కారుణ్యపూరితమైన, సమన్యాయంతో కూడిన సమాజంతో సరికొత్త భారత్‌ను నిర్మించుదామని విజ్ఞప్తి చేశారు. అటువంటి సమాజంలో, సాంప్రదాయకంగా అవకాశాలకు దూరం చేయబడిన షెడ్యూల్డు కులాలు, తెగలు, ఒబిసిలను జాతీయాభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలన్నారు. అది నిజంగా జరిగితే దేశ ప్రజలందరూ సంతోషిస్తారు, అభివృద్ధి ఫలాలు అందని తరగతులు వృద్ధిలోకి వస్తారు. అయితే ఈ అభివృద్ధి కృషిలో భాగస్వామ్యం నుంచి దేశ జనాభాలో 17–18 కోట్లుగా ఉన్న ముస్లింలను, క్రైస్తవులను ఎందుకు మినహాయించారో రాష్ట్రపతిగారికే తెలియాలి. వారు ఈ దేశ పౌరులు కారా? అభివృద్ధిలో అత్యంత వెనుకబడినవారుగా రాష్ట్రపతికి కనిపించలేదా? వి.డి.సావర్కార్ అన్నట్లు వారు ఈ దేశంలో పుట్టినా, వారి పుణ్యభూమి (మక్కా, రోమ్) విదేశాల్లో ఉన్నందున వారిని పరాయివారిగా పరిగణించుదామా లేక గోల్వాల్కర్ చిత్రించినట్లు వారిని అంతర్గత ప్రమాదకారులు నెం.1,నెం.2 గా పరిగణించుదామా? ఈ వివక్ష, ఏహ్యతలు అంతమైనప్పుడే దేశ సమగ్రాభివృద్ధి, సామరస్యం సాధ్యం.

స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించిన రాష్ట్రపతి కోవింద్, నాటి రాజకీయ నాయకుల పాత్రను స్మరిస్తూ, మహాత్మాగాంధి, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్ నుండి అంబేద్కర్ వరకు దేశ నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాతలన్నారు. అటువంటి వారి నుంచి ప్రజలు స్ఫూర్తి పొంది దేశ నిర్మాణానికి నడుం కట్టాలన్నారు. సరికొత్త భారత్‌కు కొన్ని కొలబద్దలు నిర్దేశించారు – ప్రతి కుటుంబానికి ఇల్లు, కోరిన వెంటనే విద్యుచ్ఛక్తి, మెరుగైన రోడ్లు, టెలీకమ్యూనికేషన్స్, అధునాతన రైల్వే నెట్‌వర్క్, శీఘ్రతరమైన, నిలకడైన వృద్ధి వాటిలో ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ నాల్గవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో డీమానిటైజేషన్‌ను, జిఎస్‌టిని గట్టిగా సమర్థించారు. అవినీతి, నల్లధనంపై పోరాటం కొనసాగుతుందన్నారు. స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం (2022) నాటికి సంకల్పించిన ‘నవభారత్’ లక్ష్యాలను కొంత వివరించారు.పేదలకు ఇళ్లు నిర్మించటం, మంచినీరు, విద్యుచ్ఛక్తి అందుబాటులోకి తేవటం, రైతులు బాధలనుంచి విముక్తి పొందటమేగాక, వారి ఆదాయం నేడు ఆర్జిస్తున్న దానికి రెట్టింపు కావటం, యువత, మహిళల కలలు సాకారమయ్యేట్లు కావలసినన్ని అవకాశాలు కల్పించటం, టెర్రరిజం, మతతత్వం, కులతత్వం, అవినీతి, బంధుప్రీతికి తావులేకుండా చేయటం వాటిలో ఉన్నాయి. క్విట్ ఇండియా దినోత్సవం నుంచి ప్రధానమంత్రి ఈ సంకల్పాలను ప్రచారం చేయటం తెలిసిందే. ఈ సంకల్పాలు నెరవేరటానికి ప్రజలు భాగస్వాములు కావాలన్నది ఆయన ఆకాంక్ష.

భారతదేశం శాంతి, ఐక్యత, సామరస్యం కోరుకుంటున్నదన్న ప్రధానమంత్రి కులతత్వాన్ని, మతతత్వాన్ని ‘విషం’తో పోల్చటం స్వాగతించదగింది. మత విశ్వాసం పేరుతో హింసను దేశం అంగీకరించదని వక్కాణించారు. మతవిశ్వాసం పేరుతో దేశంలో హింసకు పాల్పడుతున్నటువంటి సిద్ధాంత బాంధవ్య శక్తులు ఈ వైఖరిని చెవికెక్కించుకుని సామరస్యం నెలకొల్పేందుకు తోడ్పడితే ప్రధాని దేశం ముందుంచిన సంకల్పాల దిశగా ప్రయాణానికి సహాయపడిన వారవుతారు.

పాక్ మత రాజ్యం మనకు ఆదర్శమా?

చూపు

దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూస్తే ‘సెక్యులర్’ (సర్వసమానతను పాటించే లౌకికవాద) అని చెప్పుకోడానికి ఇప్పుడు మనం ఇష్టపడటం లేదనిపిస్తోంది. సరిగ్గా పాకిస్థాన్‌లాగే చరిత్ర పాఠ్య పుస్తకాలను తిరగరాయడం ద్వారా మన గొప్పచాటుకోవాలని మనం చూస్తున్నాం. 70ఏళ్ల క్రితం భారత ఉపఖండంలో రెండు దేశాలు కొత్తగా ఏర్పడిన పరిస్థితులను పరికిస్తే మన సెక్యులర్ గుర్తింపు గొప్పతనం తెలుస్తుంది. దశాబ్దాల క్రితం భారతదేశం నుంచి పాకిస్థాన్ అనే కొత్తదేశం విడిగా మత రాజ్యంగాఏర్పడింది. అది బ్రిటిష్ ఇండియాకు చెందిన ముస్లింల దేశంగా ఆవిష్కృతమైంది. విభజనకు గురైన భారతదేశం బ్రిటిష్ రాజ్య పోకడలకు వారసత్వంగా రూపుదాల్చింది. బ్రిటిష్ తరహా సంస్థలు, అది గీసిన సరిహద్దులు, దాని అన్ని పద్ధతులు పుణికిపుచ్చుకొని స్వతంత్ర భారత్ ఏర్పడింది. ఆ చారిత్రక క్షణంలో ఇరుదేశాల పౌరులు సహజీవన సౌందర్యంలోని ఆనందాలను అనుభవిస్తారని ఆశలు మొలకెత్తాయి. అయితే అంతలోనే ఆ ఆశలు అడుగంటి రక్తపాతం, ప్రజలు చెల్లాచెదురవడం, అల్లర్లు, హింసాకాండ, ఊచకోతలు–దేశవిభజన నేపథ్యంలో అత్యంత విషాదకరంగా చోటుచేసుకున్నాయి.

70ఏళ్ల తర్వాత నేడు కూడా ఆ రెండు దేశాలూ సహజీవన సూత్రానికి కట్టుబడే మార్గాలను ఇంకా శోధిస్తూనే ఉన్నాయి. 1971లో పాకిస్థాన్ తూర్పు విభాగం (ఇప్పుడు బంగ్లాదేశ్) విడిగా తన జాతీయ గుర్తింపును నిలుపుకోవడంలో భారతదేశం తోడ్పడింది. అందువల్ల పాకిస్థాన్ మరింత కుదుమట్టంగా రూపొందింది. 1971 ముందు నాటికంటే పాకిస్థాన్ ఆ తరువాత మరింత సమగ్ర, స్వతంత్రదేశంగా అవతరించింది. తన జాతీయతను భారతదేశం నుంచి వేరుగా చూడాలని అది ప్రస్తుతం కోరుకుంటోంది. తన జాతీయతను కాపాడుకోవడానికి అది ఇంతకుముందుకంటే ఇప్పుడు ఎక్కువగా చైతన్యవంతమైంది.

అస్తిత్వం నిలుపుకోడానికి పాక్ పెనుగులాట

ఒక దేశంగా తనను తాను కాపాడుకునే కృషిలో పాకిస్థాన్ ఇప్పుడు ఉంది. లోపలా, వెలుపలా భారత్‌తో శతృత్వ ప్రచారాలను అందుకోసం సాగిస్తోంది. గత 70ఏళ్లుగా పాకిస్థాన్ కంటె మిన్న అయినదిగా భారతదేశం భావిస్తూ వస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ జీవించి ఉన్నంతకాలం ఆయన ప్రతిష్ఠ, రాజకీయ చెల్లుబాటుతనం, ప్రపంచంలో పలుకుబడి, జనంలో విపరీతమైన ఆకర్షణకు తోడు ఆయన జాతి నేతృత్వానికే అంకితమై పనిచేయడం దేశానికి కొత్త చూపును ఇచ్చింది. నూతన స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో మనం నిమగ్నమయ్యాం. మధ్యయుగాలనాటి అంధవిశ్వాసాలు, అజ్ఞానం తొలగించుకుంటూ, శాస్త్రీయ దృష్టిని అలవర్చుకుంటూ మనం ముందుకు సాగుతూ వచ్చాం. మనం పాకిస్థాన్ కంటే ముందున్నామని గత 70ఏళ్లుగా తలపోస్తూ స్థైర్యంగా నిలబడ్డాం.


ఒక రాజ్యాంగం, దాని తాలూకు విస్తృతి ఇన్నేళ్లుగా మన అనుభవంలో ఉంది. మనం ప్రజాస్వామ్య దేశంగా స్థిరపడ్డాం. పాలకులను ఎంచుకోవడానికి స్వేచ్ఛగా, సక్రమంగా అనేకసార్లు ఎన్నికలు జరుపుకున్నాం. ఎన్నికలలో గెలిచిన వారికి కేంద్రంలో, రాష్ట్రాలలో శాంతియుతంగా అధికారాన్ని అప్పగించే ప్రక్రియ కూడా మనకు స్థిరపడింది. మనం శ్రేయోరాజ్య లక్ష్యాలను వరించాం. మతపరమైన రాజ్యం కాకూడదని సంకల్పం గట్టిగా చెప్పుకున్నాం. మనం మత ప్రసక్తిలేని లౌకిక వ్యవస్థ(సెక్యులరిజం)ను అనుసరిస్తున్నామని గర్వంగా భావించాం. మనం మతపరమైన, భాషాపరమైన మైనారిటీలను గౌరవంగా చూసేందుకు నియమ నిబంధనలను రూపొందించుకున్నాం. ప్రజల తీర్పునుంచి విశిష్టమైన నాయకులుగా ఎదిగిన నేతలు మనకు లభించారు. పటిష్టమైన సాయుధ బలగాలు, స్వేచ్ఛాయుతమైన విస్తృత న్యాయవ్యవస్థ మనకు ఉన్నాయి. శక్తిమంతమైన ప్రధానమంత్రిని అలహాబాద్ హైకోర్టు జడ్జి గద్దెదింపగలిగారంటే మన న్యాయవ్యవస్థ ఎంత స్వేచ్ఛగలదో ఊహించుకోవచ్చు. మనం పాకిస్థాన్ కంటే అన్ని విధాలా అధికులమని భావించడానికి గత 70 ఏళ్లుగారుజువైన బలమైన కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మనం మరో పాకిస్థాన్‌లా తయారు కాలేదు. పాకిస్థాన్ ఒక దేశంగా విఫలమౌతోందని పాశ్చాత్య ప్రపంచానికి నచ్చజెప్పాం కూడా.

‘పాక్ నమూనా’ అనుసరణ తగునా?


అయితే పాకిస్థాన్ తన మేధాసంపత్తికి తగిన కార్యశీలత గల రాజకీయ సంస్కృతిని రూపొందించుకోగలిగిందన్న సత్యాన్ని మనం విస్మరించాం. దానిని గుర్తించి ప్రశంసించే విజ్ఞత మనకు కొరవడింది. పాకిస్థాన్ ప్రభుత్వంలో సైన్యం పాత్రపట్ల మనం విచారిస్తున్నాం. అయినప్పటికీ ఆ దేశం ఇప్పటికీ తన విదేశాంగ విధానంలో నిలకడ పాటిస్తోంది. ఆంతరంగిక సవ్యతను అది సాధించగలిగింది. వారి మేధావులు పాశ్చాత్య నాయకులను హేళన చేసి మాట్లాడడాన్ని కళగా వృద్ధిచేశారు. పొరుగున గల ఆఫ్ఘనిస్థాన్‌లో అగ్రరాజ్యాల ప్రమేయం ఆ దేశం కళ్లారా చూసింది. పాకిస్థాన్ లో మొత్తానికి అస్థిరత మామూలైనా, ఆ దేశంలోని కొన్ని అంశాలను మనం గుర్తించి గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది.అయితే ఆ దేశపు నమూనా మనకు సరిపడదు. కానీ 70ఏళ్ల తర్వాత మనం మత విషయాల్లో పాకిస్థాన్ నమూనాను అనుసరిస్తున్నామని బలంగా అనిపిస్తోంది. ఇటీవల కొన్నేళ్లుగా మనం మన సెక్యులర్ బీజాలను తలచుకుని గర్వపడటం లేదు. సెక్యులర్ వైఖరిని విడనాడాలని మన దేశంలో బలమైన రాజ్య వ్యవస్థ మనకు గట్టిగా చెపుతోంది.

హిందూరాజ్యంగా మనుగడ సాగిస్తూ, అందుకు గర్వపడాలని ప్రభుత్వం చెపుతోంది. మనం నెలకొల్పిన అనేక రాజ్యాంగ సంస్థల పనితీరును పాకిస్థాన్‌లో వలే మన మెజారిటీమతం శాసించడం మొదలైంది. పాకిస్థాన్ మన పొరుగున ఉండటంతో, అది మతపరమైన రాజ్యం కావడంతో, మనదేశంలోని మెజారిటీ మతవాదులు అదే వ్యవస్థను మనం అనుసరించాలని పోటీతత్వంతో భావించడం సవ్యమా? ఆ మత రాజ్యం మతపరమైన జీహాదీ టెర్రరిస్టుల పట్టులోకి జారి మారణకాండ నిత్యకృత్యమవడం చూస్తున్నాం కదా? మన సెక్యులర్ గుర్తింపును చేజేతులా మంటగలుపుకొని ఆ దేశంలా మారాలను కోవడం తెలివి తక్కువతనం కాదా?

* హరీష్ ఖారె



రాజ్యాంగబద్ధత దక్కేనా?



డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు,
సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్

రాజ్యసభలో ప్రవేశపెట్టిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును అత్యంత కీలకమైన క్లాజ్ 3 లేకుండానే ఇటీవల ఆమోదించడంతో జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధ అధికారాలు ప్రశార్ధకమయ్యాయి. సునాయాసంగా జరిగిపోవాల్సిన ఈ ప్రక్రియ అధికార పక్షం ఉదాసీనత, విపక్షాల అనాలోచిత వైఖరితో తిరిగి ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సిన అగత్యం ఏర్పడడం విచారం కలిగిస్తుంది. దేశంలోని 52 శాతం జనాభాకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన సందర్భంలో అధికార పార్టీకి సంబంధించిన ఐదుగురు మంత్రులు, ముప్పై మంది సభ్యులు గైర్హాజరవడం కేంద్రప్రభుత్వానికి ఈ వర్గాల పట్ల ఉన్న నిర్లక్ష్య భావాన్ని స్పష్టం చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ బిల్లు అంశంలో ఎన్‌డిఎకి చెందిన ఎంపిలు, మంత్రులు ఓటింగ్‌లో పాల్గొనకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. విపక్షాలు కూడా కొన్ని ఆమోద యోగ్యమైన వాటితో పాటుగా, పలు అసంబద్ధమైన సవరణల కోసం అనవసరంగా రాజకీయ కోణంలో పట్టుపట్టాయి. దీంతో జాతీయ బిసి కమిషన్ కు రాజ్యాంగబద్ధ అధికారాలు సంక్రమింపబడకుండా అడ్డు తగిలాయనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. తిరిగి ఈ బిల్లుకు రెండు సభలలో సవరణలు ఎప్పుడు ఆమోదింపబడతాయి? బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధ అధికారాలు ఎప్పుడు దక్కుతాయో? అని బిసిలు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్వాకంతో ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ బిసి కమిషన్ చట్టం1993 ఉపసంహరించబడింది. కొత్తగా రాజ్యాంగబద్ధ అధికారాలు, హక్కులు ఎప్పుడు కల్పించబడతాయో తెలియని డోలాయమాన పరిస్థితి ఏర్పడింది.

స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుండి వెనకబడిన వర్గాలను అధికారంలోకి వచ్చిన ఒక్క జనతాపార్టీ, అలాంటి భావజాలం ఉన్న జనతాదళ్ కూటమి పార్టీలు మినహా అన్ని రాజకీయ పక్షాలు, ఏదో ఒక విధంగా నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాయి. ఈ వర్గాల జనాభా గణనను సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యారంగాల వారీగా శాస్త్రీయంగా లెక్కించి ఆ దిశగా వీరి ప్రగతికి కృషి చేయాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మొదలు పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా స్పష్టంగా తీర్పులు చెప్పినప్పటికీ, పెడచెవిన పెడుతూనే వచ్చాయి. 1931లో బ్రిటిష్‌పాలిత ప్రాంతాల్లో సేకరించిన కులాల లెక్కలనే ఇప్పటికీ చూపిస్తూ వాటి ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. అరకొర నిధులు కేటాయిస్తున్నాయి. ఒక దశలో ఈ వర్గాలు మేము ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులమా అన్నంతగా ఆందోళనకు గురయ్యే పరిస్థితులను కల్పించాయి. అలా ఇన్నాళ్లుగా బిసిల పట్ల ఆయా ప్రభుత్వాలకు ఉన్న తక్కువ చూపును అర్థం చేసుకోవచ్చు. అనేక ఉద్యమాల అనంతరం నాటి కేంద్రప్రభుత్వం 2011లో కులాలవారీ గణన చేపట్టినప్పటికీ, ప్రస్తుతం అధికారంలో ఉన్నఎన్‌డిఏ ప్రభుత్వం ఆ లెక్కలను బయటపెట్టకపోవడం వెనకఉన్న ఆంతర్యం, మర్మం ఏమిటో స్పష్టం చేయాల్సి ఉంది. ఈ వైఖరి అనేక విమర్శలకు తావిస్తున్నప్పటికీ, ఆ దిశగాఎలాంటి కదలిక లేకపోవడం గమనించదగింది.

ఇదిలాఉండగా, జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధ అధికారాలు కల్పించడానికి సిద్ధపడ్డ కేంద్ర ప్రభుత్వం, 123వ రాజ్యాంగ సవరణ బిల్లు 2017లో అనేక సందేహాలకు, అనుమానాలకు తావిచ్చే విధంగా సెక్షన్‌లను, క్లాజ్‌లను చేర్చింది. దానితో జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ బిసి కమిషన్ చట్టం 1993ను నంబర్ 70/2017ను లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆ బిల్లును 10 ఏప్రిల్, 2017నాడు ఆమోదింపచేసుకున్నది. తద్వారా పాత చట్టం ఉపసంహరించబడింది. నంబర్ 71/2017ను లోక్‌సభలో ప్రవేశపెట్టి 123వ రాజ్యాంగ సవరణ బిల్లు 2017 ద్వారా జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధ అధికారాలు కల్పించడానికి 10 ఏప్రిల్, 2017న లోక్‌సభలో బిల్లును ఆమోదింప చేయడం జరిగింది. ఆ దశలోనే పలు రాజకీయ పక్షాలు, ఒబిసి సంఘాలు, న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు లేవనెత్తిన అంశాలను దృష్టిలో ఉంచుకొని సవరణలు చేస్తే బాగుండేది. తమకు మెజారిటీ ఉందనే భావనతో ప్రభుత్వం ఎలాంటి సవరణలకు అవకాశం ఇవ్వకుండానే బిల్లులను లోక్‌సభలో పాస్ చేసుకోవడం గమనించదగింది. అవే బిల్లులను రాజ్యసభలో ఆమోదం కొరకు యధాతధంగా ప్రవేశపెట్టడంతో అక్కడ మెజారిటీ సభ్యులు కలిగిన విపక్షాలు అడ్డుకున్నాయి.

> ముందు బిల్లు ఆమోదింపచేసుకున్న అనంతరం సంబంధిత కేంద్రప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ ద్వారా నియమ నిబంధనలను రూపొందించుకొని అమలు చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సెలవివ్వడం విచిత్రంగా ఉంది. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన చట్టాన్ని యధాతధంగా అమల్లోకి తేవాల్సి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా నియమ, నిబంధనల ద్వారా ఇలాంటి సవరణలకు తావిచ్చి అమలు చేస్తామనడం ఎంతగా అనాలోచితమో, ఆచరణయోగ్యం కాదో కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? అనే చర్చకు దారివ్వడమే అవుతుంది.

దీంతో రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్ నాయకత్వంలో 25మందితో కూడిన సెలక్ట్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, ఆయా రాష్ట్రాలకు చెందిన బిసి కమిషన్‌ల, న్యాయనిపుణులు, సామాజిక వేత్తలు, సామాజిక ఉద్యమకారుల అభిప్రాయాలను కోరడం జరిగింది. లిఖితపూర్వకంగా సేకరించింది, సెలక్ట్ కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను మౌఖికంగా వినిపించిన వారి సూచనలను రికార్డు చేసింది. అయితే ఎలాంటి సముచిత సవరణలకు సిఫారసు చేయకుండానే సెలక్ట్ కమిటీ తన నివేదికను జులై 19, 2017న సమర్పించింది. కేంద్రప్రభుత్వం కూడా తన మంకు పట్టును నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేసిందే తప్ప, బిల్లులోని మెరిట్స్, డీమెరిట్స్ గురించి పట్టించుకోలేదు. ఎలాగైనా బిల్లును ఆమోదించుకోవాలనే తాపత్రయ పడింది. ఈ దశలో హైడ్రామా అనంతరం రాజ్యసభలో జులై 31న, 123వ రాజ్యాంగ సవరణ బిల్లులోని ప్రధానభాగమైన క్లాజ్ 3 లేకుండానే ఆమోదం పొందింది. ‘తల లేని మొండెం’ చందంగా బిసి కమిషన్ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం విడ్డూరంగానూ, వింతగానూ ఉంది. రాష్ట్రాల యొక్క అధికారాలు పూర్తిగా కేంద్రప్రభుత్వం గుప్పిట్లోకి బదలాయింపబడతాయని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందన్న వాదనలో స్పష్టమైన బలం ఉంది.

బిల్లులోని సెక్షన్3(9) “The Union and every State Government shall consult the commission on all major policy matters affecting socially and educationally backward classes.” అని చెబుతోంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం విషయానికి పరిమితమై పరిశీలించినప్పుడు, బిసిల సమగ్ర వికాసం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. జి.ఓ.నెం.9 ద్వారా రాష్ట్రంలోని బిసి జాబితాను పునఃసమీక్షించాలని కోరింది. వృత్తులను నవీకరించడానికి, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను, అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ ఈ కార్యాచరణను ఒక పవిత్ర యజ్ఞంలా కొనసాగిస్తున్నది. ఈ కార్యక్రమం పూర్తవడానికి సమయం పడుతుంది. ఈ లోగా రాజ్యాంగబద్ధ కమిషన్ బిల్లు యధాతథంగా ఆమోదింపబడి చట్టం అయిన యెడల అప్పుడు జాతీయ బిసి కమిషన్ పరిశీలనార్థం పంపించాల్సి ఉంటుందా? లేదా రాష్ట్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఇలాంటి అనేక అనుమానాలను, సంశయాలను, ఆందోళనలను సెక్షన్ 3(9) రేకెత్తిస్తోంది. ఇలాంటి అనుమానాలను కేంద్రప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉంది. ఆ దిశగా సానుకూలంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. అలాకాకుండా ముందు బిల్లు ఆమోదింపచేసుకున్న అనంతరం సంబంధిత కేంద్రప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ ద్వారా నియమ నిబంధనలను రూపొందించుకొని అమలు చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సెలవివ్వడం విచిత్రంగా ఉంది. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన చట్టాన్ని యధాతథంగా అమల్లోకి తేవాల్సి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా నియమ, నిబంధనల ద్వారా ఇలాంటి సవరణలకు తావిచ్చి అమలు చేస్తామనడం ఎంతగా అనాలోచితమో, ఆచరణయోగ్యం కాదో కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? అనే చర్చకు దారివ్వడమే అవుతుంది.

నేరెళ్లను మించిన థర్డ్ డిగ్రీ

సిరిసిల్ల జిల్లాలో పోలీసుల చిత్ర హింసకు బుడగ జంగాల యువకుడు బలి



గడ్డం దేవదాసు
అంబేద్కరిస్టు
9666651179

రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఎల్లారెడ్డిపేట పోలీసులచేతిలో అతి దారుణంగా థర్డ్‌డిగ్రీ హింసకు గురై చనిపోయిన కడమంచి వెంకటేశ్ 30 సంవత్సరాల యువకుడు. వేములవాడ సాయినగర్ నివాసితుడు. ఎస్‌సి ఉపకులం బేడ బుడిగ జంగాలకు చెందిన వ్యక్తి. వృత్తిరీత్యా పాత ఇనుప సామాన్లు, పాడైన ప్లాస్టిక్ వస్తువులు, ఖాళీ బీరు సీసాల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని ఈ జాతివారు చేస్తుంటారు. ప్రత్యేకించి వెంకటేశ్ మంచాలకు అల్లే నవారును ఊరూర తిరిగి అమ్ముకునేవాడు. స్వంత ఇల్లు లేదు. వ్యవసాయ భూమి లేదు. సంచార జీవితంపై ఆధారపడి వ్యాపారం చేసుకొని బతికేవాడు.

నవారు అమ్మకం కోసం 05–07–2017 రోజున ఎల్లారెడ్డిపేట వైపు వెళ్లాడు. ఇదే రోజు పట్టపగలే ఎల్లారెడ్డిపేట పోలీసులు ఇతనిని దొంగగా అనుమానించి అరెస్టు చేశారు. వెంకటేశ్ అరెస్టు వార్తను తేది 06–07–2017 రోజున దినపత్రికలు ప్రచురించాయి. ఆనోటా ఈ నోటా తెలుసుకున్న భార్య రేణుక నెలల చంటి పిల్లవాడిని చంకన ఎత్తుకొని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన భర్త అరెస్టు వివరాలు అడిగితే, తాము ఎవరినీ అరెస్టు చేయలేదు.

అరెస్టు చేసినట్లు మీకు ఎవరు చెప్పారు, వారిని తోలుకు రమ్మని బూతులు తిట్టుతూ, ఆమెను మెడబట్టి స్టేషన్ బయటకు డ్యూటి పోలీసులు గెంటివేశారు. అయ్యా! అక్కడ ఉన్న ఆ చెప్పులు, ఆ సైకిల్ నా భర్తవే దొర, ఎందుకు పట్టుకొచ్చారు, ఏ నేరం చేశాడు. కాళ్లమొక్తా దొర చెప్పండని ఎంత ప్రాధేయపడినా అరెస్టు వివరాలు చెప్పలేదు. ఈ విధంగా వారం రోజులు స్టేషన్ చుట్టూ తిరిగింది. ఎంతో బ్రతిమిలాడింది. కాళ్లు మొక్కింది. కనికరించని పోలీసులు విసుగుచెంది ఆధార్ కార్డు పట్టుకొని కరీంనగర్ జైలుకు వెళ్లమని 14–07–2017 రోజున ఆమెకు చెప్పారు. వెంకటేశ్ తేది 05–07–2017రోజున అరెస్టు అయితే 13–07–2017 రోజున అరెస్టు చూపి అదే రోజు రిమాండ్‌కు తరలించడం చట్టవిరుద్ధం కాదా? అరెస్టు అయిన ఏ వ్యక్తిని కాని 24 గంటలలో కోర్టుకు హాజరుపరచాల్సిందిపోయి, వారం రోజులుగా వెంకటేశ్‌ను చిత్రహింసలు పెట్టి కొట్టారని అనడానికి రేణుక చూసిన చెప్పులు, సైకిల్‌తో పాటు 06–07–2017 రోజున వెంకటేశ్ అరెస్టును అన్ని దినపత్రికలలో వచ్చిన వార్తలే సాక్ష్యం.

ఎల్లారెడ్డిపేట పోలీస్‌లు పంపించగా కరీంనగర్ జైలులో నిర్బంధించబడిన వెంకటేశ్‌ను రేణుక చంటిపిల్లాడితోపాటు అత్త, ఆడబిడ్డలతో కలిసి తేది 17–07–2017 రోజున ములాకత్‌పెట్టి కలిసింది. వారిని చూడగానే అతడు కంటతడిపెట్టినాడు. అరెస్టు వివరాలు, పోలీస్ థర్డ్ డిగ్రీ చిత్రహింసలను చెపుతూ ఏడ్చాడు. లేనిపోని దొంగతనం నిందలు నాపై మోపినారు. రహస్యాలు చెప్పమని వేధించారు. ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారో మీ ముఠా వివరాలు చెప్పాలని రోకలి బండలు ఎక్కించారు. తల క్రిందకు, కాళ్లు పైకి కట్టి వేళ్లాడ తీసినారు. గోడకు కూర్చోపెట్టి వెడల్పుగా రెండు కాళ్లను పగులచీరినారు. మర్మాంగానికి కరెంటు షాకులిచ్చారు. మలద్వారం గుండా బీరుసీసాను ఎక్కించారు. గోళ్ళలో సూదులు గుచ్చారు. కర్రలతో కిడ్నీ భాగాలపై పొడిచి కొట్టినారు. చాతిపై పిడిగుద్దులు గుద్దారు. తనతో పాటు నేరెళ్ల బాధితులను కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్‌లో (సిరిసిల్లా)నరకం చూపించారని తన భార్య రేణుకతో వెంకటేశ్ చెప్పాడు. న్యాయనిపుణులు, ఉద్యమకారులు గుర్తించదగిన మరొక సాక్ష్యంకు నేరెళ్ల బాధితుల సమక్షంలోనే వెంకటేశ్‌ను కొట్టడం వారిని సాక్షులుగా తీసుకొని దర్యాప్తు చేస్తే నిజాలు తెలుస్తాయి. వెంకటేశ్ మరణానికి ఎల్లారెడ్డిపేట పోలీసులే కారణమని రూఢి అవుతున్నది.

తిరిగి 26–07–2017 రోజున కరీంనగర్ జైలుకు వెళ్లి వెంకటేశ్‌కు ములాకత్ పెట్టింది. సర్కార్ దవఖానాలో అడ్మిట్ చేశాము, అక్కడికి వెళ్లి కలవమని జైలు అధికారులు ఆమెకు చెప్పారు. దవాఖానాలో చావుబ్రతుకుల మధ్యన ఉన్న వెంకటేశ్‌ను రేణుక కలవడం అదే చివరిసారి. వచ్చీ రావడంతోనే ఏడుస్తున్న వెంకటేశ్‌ను చూసి రేణుక కూడా ఏడ్చింది. పనికిరాని ఈ శరీరం కోసం ఆశపడి ఖర్చులపాలు కావద్దని కోరాడు. నేను బ్రతకలేను. పిల్లాడిని, అమ్మనాన్న, చెల్లెలను మంచిగా చూసుకోవాలని చెప్పాడు. వారితో కలిసి ఉండు, కొడుకు జాగ్రత్త అంటూ, చేతిలో చేయివేసి చెప్పాడు. తనకు విరేచనాలు వస్తున్నాయి, బాత్రూమ్‌కు తీసుకెళ్లమని కోరగానే, రేణుక తీసుకెళ్లింది. బాత్రూమ్‌లో చీము, రక్తం, నీరు మలద్వారం గుండా పోతున్నది. వాటిని ఆపడానికి డ్రైఫిట్లు తెమ్మని రేణుకను పోలీసువారు మెడికల్‌షాపుకు తోలినారు. రేణుక తిరిగి వచ్చేసరికే వెంకటేశ్ మృతి చెందాడు. రేణుకది, ఆమె అత్తమామల సంతకాలు లేకుండానే శవాన్ని పోస్టుమార్టమ్ చేశారు. హడావిడిగా పోలీస్ ఆంక్షల మధ్య శవాన్ని వేములవాడకు తరలించారు. అదే రోజు బొంద పెట్టారు. వెంకటేశ్ మృతికి ఎల్లారెడ్డిపేట పోలీస్‌లే కారకులని పై సంఘటనలు రుజువు చేస్తున్నాయి.


వెంకటేశ్ మృతిపై తగిన విచారణ జరిపించి, సిట్టింగ్ జడ్జి సమక్షంలో శవాన్ని రీ పోస్టుమార్టమ్ చేయించి, సంబంధిత పోలీసులపై హత్యానేరం, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసులను పెట్టి దోషులను కఠినంగా శిక్షించి, రేణుక కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఎం.ఆర్.పి.ఎస్. స్థానికంగా ఆందోళన చేపట్టింది.



నిందితుడు కడమంచి వెంకటేశంను (13.7.2017) అరెస్ట్ చేసి చూపుతున్న ఎల్లారెడ్డి పేట పోలీసులు

పల్స్

డిప్రెషన్ నుండి ఎలా బయట పడాలి..?



నేటి నవీన యుగంలో మానవుడు క్షణం తీరిక లేని జీవనంతో నిత్యం పరుగులు తీస్తూ, సమయానుకూలంగా నిద్ర, ఆహారం కొరవడి, నిలకడ లేని ఆలోచనలతో, యంత్రాలతో పరిగెడుతూ.. తీవ్ర మానసిక ఒత్తిడి (డిప్రెషన్) బారినపడుతున్నాడు. డిప్రెషన్ వల్ల అందమైన భవిష్యత్ ఉన్న వారెందరో క్షణికావేశాలకులోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మనిషి మానసికంగా కుంగిపోయినప్పుడు లేదా ఉద్రేకం చెందినప్పుడు శరీరంలో జరిగే కొన్నిమార్పుల చర్యల ఫలితంగా డిప్రెషన్ గురి కావడం జరుగుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారిని ముందుగానే గుర్తించి వారికి హోమియో చికిత్స అందించినట్లయితే వారి మానసిక స్థితి బాగుపడుతుంది.

కారణాలు : మెదడులోని కొన్ని న్యూరోట్రాన్స్‌మీటర్ల స్థాయి తగ్గటం, బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల డిప్రెషన్ మెదలవుతుంది. దీనికి తోడు ప్రవర్తనలో లోపాలు, అసహజ వాంఛలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆత్మన్యూనత భావన, పర్సనాలిటి వ్యాధులు, అనుమానాలు, జన్యుపరమైన కారణాలు, శారీరక సమస్యలు మొదలైన అనేక అంశాలు 'డిప్రెషన్' ఉత్పన్నం కావడానికి దోహదపడుతున్నాయి.

ఇలా గుర్తించాలి : వీరు సమాజంలో స్నేహితులతో, బంధువులతో కలవకుండ ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే వీరి ప్రవర్తన బాధ్యతా రహితంగా ఉంటుంది. చిరాకు, ద్వేషం, కోపం ఎక్కువగా ఉంటుంది. ఏ పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం, ఏకాగ్రత లోపించటం, ఆకలి తగ్గి పోవటం, మౌనంగా ఉండడం, దేనిపై ఆసక్తి లేకపోవడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించటం, తమలో తామే బాధ పడటం వంటి లక్షణాలతో ఉంటారు.

ఇలా బయట పడాలి : డిప్రెషన్ తో బాధ పడేవారు తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి, మనసుకు నచ్చిన సంగీతం వినటానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండకుండా మిత్రులతో గడపటం, నచ్చిన పర్యాటక ప్రాంతాలకు మిత్రులతో కలిసి వెళ్ళాలి. అంతర్మథనాలకు దూరంగా ఉండడం, భావోద్వేగాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అణిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయులతో పంచుకోవడం వంటివి చేస్తే డిప్రెషన్ నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే హార్మోనుల సమతుల్యతను కాపాడటానికి మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్ తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.

చికిత్స : వీరిని వెంటనే గుర్తించి నలుగురితో కలిసి ఉండే విధంగా కౌన్సెలింగ్ ఇప్పించాలి. పరిసరాలను మార్చడం వంటివి చేస్తూ హోమియో మందులను వాడి ప్రయోజనం పొందవచ్చు. హోమియో వైద్యవిధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి ఉంటుంది. మానసిక రుగ్మతలకు హోమియో ఒక వరం. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగుతుంది . సమూలంగా రుగ్మతలను నయం చేయడం సాధ్యం అవుతుంది.

మందుల రకాలు

నక్స్‌వామికా : ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారికి ఈ మందు ప్రత్యేక మైనది. శరీర శ్రమ లేకుండ కూర్చుండే విధులను నిర్వర్తిస్తూ, వ్యాపార లావాదేవీలతో నిత్యం తలమునకలయ్యే వారు డిప్రెషన్ కు గురైతే ఈ మందు ఆలోచించదగినది. వీరు మానసిక శ్రమను మరిచిపోవడానికి అన్నిరకాల వ్యసనాలకు బానిసలవుతారు, విలాసవంతమైన జీవనం గడుపుతూ రాత్రి ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తారు. కోపం, విసుగు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి ' డిప్రెషన్ ' తో బాధపడే వారికి ఈ మందు అమోఘంగా పని చేస్తుంది.

లైకోపోడియం : ఈ మందు యువకుల్లో వచ్చే ' డిప్రెషన్ ' కు ముఖ్యమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా , ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు.ద్వేషం, అహం, పిరికితనం కలిగి ఉంటారు. వృద్ధాప్య ముందుగానే వచ్చినట్లుగా నుదుటిపై ముడుతలు పడుతాయి. ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే వెంటనే కంట తడి పెడతారు.

ఫాస్పరస్ : మానసిక స్థాయిలో వీరు సున్నిత స్వభావులు. ఎదుటి వారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతి దానికి తేలికగా ఆకర్షితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి.

ఆరంమెటాలికం : డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించే వారికి ఈ ఔషధం ముఖ్యమైనది. మనసు నిత్యం ఆత్మహత్య ఆలోచనతోనే ఉంటుంది. గర్భాశయ వ్యాధులు, కాలేయ, తలనొప్పి వ్యాధులతో బాధపడుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన వారికి ఈ మందు పనికొస్తుంది.

అర్జెంటం నైట్రికం : వీరు ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా, ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైన పని తలపెట్టినా మానసిక స్థాయిలో గందరగోళంలో డిప్రెషన్‌కు గురై ఆందోళన చెందుతారు.

సెపియా : పిల్లలు, సంసార భారంతో కుంగిపోయి, ఒత్తిడితో అలిసి పోయిన స్త్రీలకు కలిగే ' డిప్రెషన్ 'కు ఈ మందు బాగా పని చేస్తుంది. మానసిక స్థాయిలో వీరు ఎక్కువగా చికాకుగా ఉంటూ, భర్త పిల్లల పట్ల అనురాగం చూపించకపోవడం చేస్తుంటారు. ఇవే కాకుండా ఇగ్నిషియా, సల్ఫర్, నైట్రోమోర్, లేకసిస్, పల్సటిల్లా, జెల్సిమియం, కాస్టికం, కాల్కేరియా కార్బ్, కాలీఫాస్ వంటి కొన్ని మందులను డాక్టర్ సలహా మేరకు వాడొచ్చు.



డాక్టర్ పావుశెట్టి శ్రీధర్
హోమియోఫిజీషియన్
హన్మకొండ, వరంగల్ జిల్లా

పండుగ దినాల్లో ఆరోగ్యం పదిలం



హిందూ క్యాలండర్లలో పనిచేసే రోజుల కన్నా పండుగలే ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక పండుగ. ఏదో ఒక పబ్బం. పండుగ కాకపోతే నోములు, వ్రతాలు, పురుళ్ళు, పుణ్యాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పుట్టినరోజులు, పెళ్ళిరోజులు, తద్దినాలు, మాసికాలు ఇలా ఏవో ఒకటి ఉంటునే ఉంటాయి. సాధుసంతర్పణలు, సమారాధనలు, అన్నదానాలు జరుగుతునే ఉంటాయి. ఇవికాక వంట్లో ఓపికలేదనో, వీకెండ్ వచ్చిందనో, సరదా పుట్టిందనో హోటళ్ళపై దండయాత్రలు నిత్యకృత్యంగా జరుగుతునే ఉంటాయి. ఎన్ని ఉపవాసాలున్నా, ఎంతగా డైటింగులు చేసినా పండుగలు, శుభకార్యాలు, విందులు, వినోదాలు వచ్చాయంటే చాలు నోరు ఎందుకో ఒకందుకు లాగుతుంది. మనసు పీకుతుంది. నాలికమీద అదుపు తప్పుతుంది. ఎంత వద్దువద్దు అనుకున్న ఆయిల్ తిళ్ళు, స్వీట్లు, స్పైసీఫుడ్, ఐస్‌క్రీములు, చాట్ వగైరాలన్నీ మాయాబజార్ సినిమాలో ఎస్వీరంగారావు నోట్లోకి ఎగిరిపోయినట్లు వెళ్ళిపోతాయి. తిన్నంతసేపు గుర్తురాని డైటింగ్ తినేశాకా గుర్తుకువస్తుంది. చేయకూడనివన్నీ చేసేసి అప్పుడు బాధపడితే ఉపయోగం ఏమిటి? పైగాఇలాంటి సందర్భాలలో భోజనం విషయంలో నియమాలన్నీ గట్టున పెట్టేసి వాయిలకు వాయిలు లాగించేస్తుంటాం. సాధారణ దినాలలో చేసే వంటకన్నా పండుగనాడు చేసే వంటకం కాలరీల పరంగా చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నెయ్యి, నూనె, డాల్డా, వెన్న, పాలు, పెరుగు, చక్కెర వంటివి ఎన్నో ఉపయోగించి స్పెషల్స్ తయారుచేస్తారు. వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పెద్దపండుగలు. ఈ రోజులలో ప్రసాదాలు, పిండివంటలు రోజుల తరబడి అందుబాటులో ఉంటాయి. ఇంట్లో చేసినవేకాక ఎవరి ఇంటికి వెళ్ళినా మర్యాదకొద్దీ ఆఫర్ చేస్తారు. ఇలా హెవీఫుడ్ కన్ను చెదరగొడుతూ ఉంటుంది. ఎంత కాదన్నా, వద్దన్నా బలవంతంగా చేతిలో పెట్టేస్తారు. వాటిని తినలేం పారేయలేం. తినకపోతే మర్యాదపోతుంది. తింటే ఆరోగ్యం పోతుంది. మర్యాదని, ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సామే! అయినా ఆరోగ్యం మన అవసరం కనుక ఆఫర్ చేశారు కదా అని మొహమాటపడి లాగించేయకుండా మర్యాదగానే ఎదుటివారు నొచ్చుకోని విధంగా తిరస్కరించడం కూడా నేర్చుకోవాలి. ఒంట్లోకి అదనంగా కాలెరీలు జొరబడకుండా జాగ్రత్తపడాలి. పెళ్ళికి వెళ్ళినా రెండు మూడురోజులు డైట్‌కు గండిపడుతుంది. పైగా ఆరోజులలో వ్యాయామం చేయడానికి, వాకింగ్‌లకు వెళ్ళడానికి అవకాశం కూడా ఉండదు. కళ్ళముందు ఎన్ని స్పెషల్స్ కవ్విస్తున్నా చూజీగానే వ్యవహరించాలి. ఏది తింటే ఎన్ని క్యాలరీలు మనని ముట్టడిస్తాయో గమనించుకుని తినాలి. ఈరోజులలో చాలా రకాల వేడుకలకు బఫేయే ఉంటోంది. కనుక ఎంపిక మీ చేతిలోనే ఉంది. హెవీ మీల్స్, డిజర్ట్స్ రెండూ అందుబాటులో ఉంటాయి. వీలైనంతవరకు డిజర్ట్‌లను వదులుకోవడం మంచిది. ఆ పనిచేయడం మా వల్ల కాదనుకుంటే మీల్స్ తగ్గించాలి. సూపులు, సలాడ్‌లు, వెన్నతీసిన మజ్జిగ, లోఫాట్ పన్నీర్, ఎగ్‌వైట్ వంటివి తీసుకుంటే ఇతర రకాల వంటకాల నుంచి బైటపడడం తేలికవుతుంది. ఆల్‌మండ్స్, వాల్‌నట్స్, చనా, పీనట్స్ తింటూ ఉండడం వల్ల అసలు భోజనం దగ్గర ఆవురావురనే పరిస్థితి ఉండదు. కనుక హెవీగా తినలేరు. స్వీట్లు తినడం తప్పనిసరి అయినపుడు ఏదో ఒక కారణంతో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి. మొహమాటపెట్టి ఎవరైనా స్వీట్లు అంటకడితే వాటిని షేరింగ్ పేరుతో ఇతరులకు పంచేయడానికి ప్రయత్నించండి. నోరు ఆపుకోలేకపోయాక పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్‌లనీ, ఈవినింగ్ వాక్‌లనీ, బ్రిస్క్‌వాక్‌లనీ, రన్నింగ్‌లనీ ఎంతచేసినా ప్రయోజనంలేదు.


2036 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా ఒడిశా : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్



భువనేశ్వర్: 2036 నాటికి ఒడిశాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. ఒడిశాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వాతావరణంలో తేమ అధికంగా ఉండటంతో డీహైడ్రేషన్ వల్ల అస్వస్థతకు గురైనట్లు తర్వాత ఆయన ట్వీట్ చేశారు. ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి వంద ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెడి ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలతో రాష్ట్రంలో పేదరికాన్ని 25 శాతం తగ్గించామని తెలిపారు. పైకా తిరుగుబాటుకు 200 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశం ఉత్సవాలు జరుపుకుంటోందని ఆయన తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశంలో మొట్టమొదటిసారిగా పైకా తిరుగుబాటు వచ్చిందని పట్నాయక్ తెలిపారు. పైకాలు గజపతి రాజుల పాలనలోని శ్రామికులని ఆయన తెలిపారు. తమ ఆదర్శాలు, విలువలు, నిస్వార్థ సేవ చేసిన భూమి పుత్రులక సెల్యూట్ చేసున్నానని ఆయన అన్నారు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రజలంతా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రత్యామ్నాయ వైద్యానికేదీ ప్రాధాన్యత

ఏళ్లు గడుస్తున్నా భర్తీ కాని పోస్టులు



మన తెలంగాణ/హైదరాబాద్ : అల్లోపతితో పాటు అన్ని వైద్య విధానాల ప్రాధాన్యతను గుర్తించి వాటిని ప్రజలకు చేరువ చేస్తామని ఒక వైపు మంత్రి చెబుతున్నా అధికారుల్లో అలసత్వం మాత్రం పోవడం లేదు. ఖాళీ పోస్టుల భర్తీకి పోస్టులు మంజూరైనా వాటిని భర్తీ చేసేందుకు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు చొరవ చూపడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ వైద్య విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ముందుగా ఆ విధానాల్లో వైద్యులు తదితర పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (నేషనల్ రూరల్ హెల్త్ మిషన్/ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) క్రింద రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి), కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (సిహెచ్‌సి)లలో ఆయుష్ సౌకర్యాల కల్పనతో పాటు నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆయుష్ విభాగంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో 391 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ సంవత్సరంన్నర గడుస్తున్నా వాటిని భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్లు, కాంపౌండర్లు లేదా యోగా శిక్షకులు తదితర పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు 2016 ఫిబ్రవరి 13న వైద్య ఆరోగ్య శాఖ 391 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. జోన్ 5లో మెడికల్ ఆఫీసర్లు ఆయుర్వేద (63), యునానీ (15), హోమియో (25), నేచురోపతి (3), యోగా శిక్షకుల్లో ఆయుర్వేద (35), యునానీ (15), హోమియో (20), నేచురోపతి (4), స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 26 ఉన్నాయి. జోన్ 5లో మొత్తం 206 పోస్టులున్నాయి. జోన్ 6లో మెడికల్ ఆఫీసర్లు ఆయుర్వేద (42), యునానీ (5), హోమియో (25), నేచురోపతి (5), యోగాశిక్షకుల్లో ఆయుర్వేద (29), యునానీ (15), హోమియోపతి (24), నేచురోపతి (5)తో పాటు స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 29 ఉన్నాయి. జోన్ 6లో మొత్తం 179 పోస్టులున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో మొత్తం 385 పోస్టులను గుర్తించారు. 391 పోస్టులకు మంజూరునిచ్చి 385 పోస్టులను పేర్కొంటూ జి.వో జారీ అయింది. పేర్కొనని పోస్టుల్లో ఆయుర్వేద వైద్యులకు సంబంధించి వరంగల్ 1, మహబూబ్‌నగర్‌లో 2, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఉన్నట్లు తెలుస్తోంది. గుర్తించిన పోస్టులన్నింటిని జిల్లాల పునర్విభజనకు ముందే భర్తీ చేయాలని గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రత్యేక ఆదేశాలను కూడా జారీ చేసింది. వీటిని జిల్లాల్లో కలెక్టర్ ఛైర్మన్‌గా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సభ్య కార్యదర్శిగా మరో నలుగురితో కూడిన జిల్లా ఎంపిక కమిటీ భర్తీ చేయవలసి ఉంది. జిల్లాల పునర్విభజన పూర్తయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇప్పటికీ పోస్టులు మాత్రం భర్తీ కాలేదు. పూర్వ జిల్లాల ప్రాతపదికగా భర్తీ చేయాల్సిన ఈ పోస్టులకు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇటీవల మెదక్ జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మెరిట్ జాబితాను ప్రకటించారు.

ఫలితాలిస్తున్న పథకంపై ప్రభావం:

అప్పుడే పుట్టిన శిశువు మొదలు 18 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన వారిలో వ్యాధులను గుర్తించేందుకు రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమ్ (ఆర్‌బిఎస్‌కె) అమలౌతోంది. ఈ పథకం 2015 నుండి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ సకాలంలో నియామకాలు జరగక పథకం అమలు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. అయితే పిహెచ్‌సి, సిహెచ్‌సిల్లో నియామకాలు మొదలు పెట్టడం, జీతం ఎక్కు వగా ఉండడం తదితర కారణాలతో ఆర్‌బిఎస్‌కెలో పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువ మంది ఆ పోస్టులకు వెళ్తుండడంతో ఆర్‌బిఎస్‌కెలో మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీనితో మరోసారి ఆర్‌బిఎస్‌కె అమల్లోను ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన వినిపిస్తోంది. నిర్దేశిత కాలపరిమితి లోపు పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఆర్‌బిఎస్‌కెలలో ఖాళీలన్నింటిని భర్తీ చేసేలా వైద్య ఆరో గ్య మంత్రి జోక్యం చేసుకుంటే తప్ప ప్రత్యామ్నాయ వైద్యం క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

భద్రతావలయంలో హస్తిన

న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలకు వేదికయిన ఇక్కడ ఎర్రకోటతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 70 వేల మంది ఢిల్లీ పోలీసులు మోహరించారు. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు కృష్ణాష్టమి కూడా కలిసి రావడంతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సీనియర్ మంత్రులు, ఉన్నతాధిరులు, విదేశీ ప్రతినిధులు, సామాన్య ప్రజలు హాజరైన చారిత్రక మొఘల్ ఫోర్ట్ చుట్టూ 9,100 మంది ఢిల్లీ పోలీసులు సహా వేలాది మంది భద్రతా సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఉగ్రదాడి ప్రయత్నాలను తక్షణమే తిప్పి కొట్టేందుకు రెండు డజన్ల పరాక్రమ్ వ్యాన్‌లు, ఎన్‌ఎస్‌జి శిక్షిత కమాండో బృందాలను కూడా ఎర్రకోట వద్ద ఏర్పాటు చేశారు. ప్రధాని తన అధికారిక నివాసం నుండి ఎర్రకోటకు వచ్చే మార్గంలో భద్రతా పరిస్థితిని వందలాది సిసి కెమేరాల సాయంతో భద్రతాధికారులు పర్యవేక్షించారు. పార్కింగ్ ప్రదేశాలపై ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక స్పాటర్లు, పారామిలిటరీ బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. పారామిలిటరీ దళాలకు చెందిన సుమారు 60 జాగిలాలను కూడా భద్రత కోసం వినియోగించారు. మరోవైపు కృష్ణాష్టమి పర్వదినం నాడు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరంలోని ఇస్కాన్ టెంపుల్, లక్ష్మీ నారాయణ దేవాలయం, గౌరీశంకర్ దేవాలయం లాంటి ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 21 మంది ఢిల్లీ పోలీసులకు ఈ సందర్భంగా ప్రెసిడెంట్స్ పోలీసు పతకాలను ప్రదానం చేశారు.

చైనా వస్తువుల బహిష్కరణకు ఆర్‌ఎస్‌ఎస్ పిలుపు

ఇండోర్ : సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం వద్ద చైనాతో సైనిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని, స్వదేశీ తయారీ వస్తువులనే వాడాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పిలుపునిచ్చింది. భారత్ మార్కెట్‌ను కబలించడానికి చైనా స్థిరమైన ప్రయత్నాలు చేస్తోంది. అందువల్ల ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజి జోషి ఇక్కడ అన్నారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక కాలేజీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలోకి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతోన్న చైనా తయారీ వస్తువుల ప్రవాహాన్ని అడ్డుకునే దిశగా స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి ఆయన మద్దతు పలికారు.

విద్వేష శక్తులపై పోరాడండి : సోనియా

న్యూఢిల్లీ : దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారత పౌరుడు వేర్పాటువాదం, ఉగ్రవాదంతో పాటు సమాజంలో విభజనకు పాల్పడుతూ విద్వేషాలను రెచ్చగొడుతున్న శక్తులపై ఐక్యంగా పోరాడాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలందరికీ సకల శాంతి, సౌభాగ్యాలు కలగాలని సోనియా ఆకాంక్షించారు. భారతదేశం ఎల్లప్పుడూ అభివృద్ధి దిశగా ముందుకు పయనించాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె చెప్పారు. స్వతంత్ర భారతీయులుగా మనమంతా గర్వించాలని ఆమె అన్నారు. ఇక్కడ అక్బర్ రోడ్డులోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఎర్రకోటలో గాలిపటం కలకలం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో మంగళవారం గాలిపటం కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో పోడియం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎగురుకుంటూ వచ్చిన నల్లటి గాలిపటం పోడియం వద్ద పడింది. అయినప్పటికీ కూడా ప్రధాని మోడీ తన 57 నిమిషాల ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించారు. అయితే శ్రీకృష్ణాష్టమి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భద్రతా సిబ్బంది, ఢిల్లీ పోలీసులు చారిత్రక కట్టడమైన మొఘల్ కోట చుట్టూ భారీగా మోహరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో వేడుకల్లో సీనియర్ మంత్రులు, విదేశీ ప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు, ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంగణంలో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. ఎర్రకోటను కలిపే రోడ్లకూడలిలో పోలీసులు, పారామిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా వందలాది సిసి కెమెరాలతో ఆయా రోడ్డుమార్గాలలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు బారికేడ్లను పెట్టి గస్తీ నిర్వహించగా, ట్రాఫిక్ పోలీసులు వేదిక వద్దకు అధికారుల వాహనాలను మాత్రమే అనుమతించేలా చర్యలు చేపట్టారు.

మాట నిలబెట్టుకున్న మోడీ!

ప్రసంగాన్ని గంటలోపే ముగించి రికార్డు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో తన ప్రసంగాన్ని గంట వ్యవధి (57 నిమిషాలు) లోపే పూర్తిచేసి రికార్డు సృష్టించారు.

స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ఇచ్చే ప్రసంగాన్ని గంటలోపే ముగిస్తానని ఆయన ఇటీవల హామీ ఇచ్చారు. అన్నట్టుగానే గతంలో తాను జాతినుద్దేశించి ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం కంటే ఈ ఏడాది ఎర్రకోట ప్రసంగాన్ని చాలా తక్కువ వ్యవధిలోనే పూర్తి చేసి చూపించారు. ఇప్పటికీ నాలుగు సార్లు ఎర్రకోటపై ప్రసంగించిన మోడీ.. నాలుగోసారి అతి తక్కువగా 57 నిమిషాల నిడివితో ప్రసంగాన్ని ఇవ్వడం విశేషం. గత ఏడాదిలో మోడీ తన ప్రసంగాన్ని 96 నిమిషాల్లో ముగించారు.

1947లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 72 నిమిషాల పాటు ప్రసంగించగా, ఆ రికార్డును మోడీ బ్రేక్ చేశారు. 2015 లో 86 నిమిషాలుపాటు ప్రసంగించిన మోడీ.. 2014 లో 65 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.

అంతకముందు ప్రధాని మన్మోహన్ సింగ్ తన సుదీర్ఘ పదవీకాలంలో 10 సార్లు ప్రసంగించగా, ఆయన 50 నిమిషాల నిడివిని దాటలేకపోయారు. మిగతా ఎనిమిదేళ్లలో మన్మోహన్ ప్రసంగం నిడివి 32 నుంచి 45 మధ్య మాత్రమే ఉండిపోయింది. ఇటీవల ప్రసారమైన 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు సుదీర్ఘంగా ఉంటున్నాయంటూ ప్రజల నుంచి లేఖలు అందాయని అన్నారు. దీంతో ఈసారి తన ప్రసంగాన్ని తక్కువ వ్యవధిలోనే ముగిస్తానని మోడీ హామీ ఇచ్చారు.

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

(మొదటిపేజీ తరువాయి)

రేడియాలజికల్ ఫిజిక్స్ అండ్ ఫిజిసిస్ట్ లెక్చరర్స్–06, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్–43,ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్–02,అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్–67,అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్–90,అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్–1,857.

సత్తా చూపుతాం

(మొదటిపేజీ తరువాయి)

తలపాగా ధరించి హాజరయ్యారు. కృష్ణుడి వేషధారణతో హాజరైన స్కూలు పిల్లలు సహా ఇక్కడ గుమిగూడిన వేలాది మందిని, దేశవ్యాప్తంగా టివి సెట్ల ముందు ఆసీనులైన కోట్లాది మంది ప్రజలను ఉద్దేశించి ఇక్కడ చారిత్రక ఎర్రకోటపై నుండి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తన 56 నిమిషాల ప్రసంగంలో దేశంలోని పలు సమస్యలపై ప్రధాని సూటిగా మాట్లాడారు. చైనాని లేదా రెండు నెలల నుండి కొనసాగుతోన్న డోక్లాం సంక్షోభాన్ని నేరుగా ప్రస్తావించకుండా తమ ప్రభుత్వానికి దేశ భద్రతే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. దేశ సరిహద్దులను సమర్థవంతంగా కాపాడేందుకు సైన్యాన్ని మోహరించామని ఆయన చెప్పారు. ఎల్‌ఒసి వెంట ఉగ్రవాద స్థావరాలపై గతేడాది చేసిన సర్జికల్ దాడుల గురించి ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ దాడుల ద్వారా ప్రపంచం భారత దేశ భద్రతా దళాల సత్తాని గ్రహించిందని ఆయన అన్నారు. 'దేశానికి భద్రతా పరమైన సవాళ్లు ఎదురైనపుడు మన త్రివిధ దళాలు సత్తా చాటాయి. మన వీర జవాన్ల త్యాగాలకు వెనుకాడలేదు' అని భద్రతా దళాల సేవలను ప్రధాని కొనియాడారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం, అక్రమ చొరబాట్లు లాంటి దేశానికి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లను త్రివిధ దళాలు ఎల్లప్పుడూ వీరోచితంగా ఎదుర్కొన్నాయని, త్యాగాలకు వెనుకడుగు వేయలేదని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇతర దేశాల నుండి భారత్‌కు మద్దతు ఉందని ఆయన చెప్పారు. భద్రతా దళాలు ప్రత్యేకించి వామపక్ష తీవ్రవాదం ప్రబలంగా ఉండే ప్రాంతాల్లో చేసిన పోరాటాల వల్ల పెడతోవ పట్టిన చాలా మంది యువకులు లొంగిపోయారని ఆయన గుర్తు చేశారు. అలాంటి యువత ప్రధాన స్రవంతిలోకి వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. రక్షణ సిబ్బందికి ఒకే ర్యాంకు...ఒకే పెన్షన్ పథకం అమలు గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు 125 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషితో 2022 కల్లా ఒక సురక్షితమైన, సౌభాగ్యవంతమైన, సమర్థవంతమైన నవ భారతావనిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోడీ ఈ సందర్భంగా చెప్పారు.

ఆలింగనంతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం : తిట్లతోనూ, తూటాలతోనూ కశ్మీరీల సమస్య పరిష్కారం కాదని, వారిని ఆలింగనం చేసుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుందని ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన అన్నారు. కశ్మీర్ లోయలో పెచ్చరిల్లుతున్న హింస నేపథ్యంలో ఆయన ఇలా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతమంది వేర్పాటువాదులు జమ్ము–కశ్మీర్‌లో సమస్యలను సృష్టించడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నారు. కానీ, కశ్మీర్‌ని తిరిగి స్వర్గ ధామం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో మెతక వైఖరిని అవలంబించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

నోట్ల రద్దు తర్వాత రూ.1.75 లక్షల కోట్ల జమ : పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు, నల్లధనంపై ఉక్కుపాదం లాంటి తమ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశాన్ని, దేశంలోని పేదలను దోచుకున్న అక్రమార్కులు నేడు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఇకపై కూడా కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో రూ.1.75 లక్షల కోట్లు జమయ్యాయని ఆయన చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన దాదాపు 18 లక్షల మందికి పైగా వ్యక్తుల వివరాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. లెక్కల్లో చూపని సుమారు రూ.3 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరేందుకు రూ.500, రూ.1000 నోట్ల రద్దు దోహదపడిందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరదలు, యుపిలో చిన్నారుల మరణాలపైనా ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు యావద్దేశం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

ట్రిపుల్ తలాక్‌పై మహిళల పోరాటం భేష్

ముస్లిం మతంలోని ట్రిపుల్ తలాక్ ఆచారానికి వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న పోరాటాన్ని ప్రధాని కొనియాడారు. ముస్లిం మహిళలు తమ హక్కులను సాధించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో యావత్ భారతదేశం వారికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ ఆచారం వల్ల దయనీయమైన జీవితాన్ని గడపాల్సి వచ్చిన మహిళలు నేడు దానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. వారి ఉద్యమం దేశ వ్యాప్తంగా తలాక్ ఆచారానికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని చెప్పారు. ట్రిపుల్ తలాక్ అచారానికి వ్యతిరేకమని కేంద్రం గతంలో స్పష్టం చేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

విశ్వాసం పేరుతో హింస తగదు

మతం పేరుతోనూ, విశ్వాసాల పేరుతోనూ హింసకు పాల్పడే వారిపై మోడీ మండిపడ్డారు. హింస ఆమోదయోగ్యం కాదని, కులతత్వం, మతతత్వం అనేవి దేశానికి విషం లాంటివని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి దేశ అభ్యున్నతికి ఏ రకంగానూ దోహదం చేయవని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో గోసంరక్షకుల పేరిట దాడులు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శాంతి, సామరస్యలతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా నినాదాన్ని అనుసరించిన విధంగా ఇపుడు కనెక్ట్ ఇండియా నినాదంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. భారతదేశం మహాత్మాగాంధీ, బుద్ధుడు లాంటి మహానుభావులు నడయాడిన నేల అని, ప్రతి ఒక్కరినీ అభివృద్ధి పథంలో నడిపించడమే భారతదేశ సంస్కృతి అని ఆయన చెప్పారు. అందువల్ల విశ్వాసం పేరుతో హింసకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు.

బ్యాంకుల లూటీ!

(మొదటిపేజీ తరువాయి)

ఒక్క ఎస్‌బిఐ, అనుబంధ బ్యాంకులు మాత్రమే దాదాపు రూ.27,574 కోట్ల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు)లను మాఫీ చేశాయని ఆర్‌బిఐ గణాంకాలు వెల్లడించాయి. 2017 ఏప్రిల్ 1 నుంచి ఎస్‌బిఐలో ఐదు అనుబంధ బ్యాంకులు విలీనం అయిన విషయం తెలిసిందే. 2017 మార్చి ముగింపు నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ రూ.6.41 లక్షల కోట్లకు పెరగ్గా, అంతకుముందు ఏడాదిలో ఇది రూ.5.02 కోట్లుగా ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెక్ పెట్టే క్రమంలో ఆర్‌బిఐ కఠిన చర్యలు చేపట్టింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పేర్లు, ఫోటోలను పత్రికల్లో ప్రచురించేందుకు కూడా బ్యాంకులకు ఆర్‌బిఐ అనుమతి ఇచ్చింది. దివాళా చట్టం కింద మొండి బకాయిదారులపై చర్యలు తీసుకునేందుకు ఆర్‌బిఐ గత నెలలో బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949ను సవరించింది. దీని ప్రకారం మొండి బకాయి దారులైన 12 మంది ఎగవేతదారులపై దివాలా చట్టం కింద చర్య తీసుకోవాలని సంబంధిత బ్యాంకులను ఆదేశించింది. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారతీయ మహిళా బ్యాంక్‌తో సహా ఎస్‌బిబిజె, ఎస్‌బిఎం, ఎస్‌బిటి, ఎస్‌బిపి, ఎస్‌బిహెచ్ వంటి అనుబంధ సంస్థలను విలీనం అయ్యాయి. ఈసారి ఎస్‌బిఐకి నష్టాలొచ్చాయి. జూన్ 30 ముగింపునాటి క్యూ1(ఏప్రిల్–జూన్) ఫలితాల్లో ఎస్‌బిఐ నికర లాభం రూ.3,105.35 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.867.32 కోట్లుగా ఉంది. మొండి బకాయిలు మరింతగా పెరగడం వల్ల బ్యాంక్ లాభం 20 శాతం క్షీణించింది.

బ్లూవేల్ ఖేల్ ఖతం

(మొదటిపేజీ తరువాయి)

నేపథ్యంలో ఈ గేమ్ లేదా ఇదే పేరును పోలిన గేమ్స్‌కు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణమే తొలగించాలని కేంద్రం ఆ నోటీసుల్లో సూచించినట్లు ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వశాఖ పేర్కొంది. న్యాయ, ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేశామని వివరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో ఈ గేమ్ అడ్మినిస్ట్రేటర్ లింక్‌లు ఇచ్చి ఆహ్వానిస్తుండడంతో చిన్నారులు దీనికి ఆకర్షితులవుతున్నారని, చివరికి ఇది ప్రాణాంతకంగా మారుతున్నందున ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్‌లో చిన్నారులకు మెంటర్ రోజుకొకటి చొప్పున టాస్క్‌లు ఇస్తాడు. ఇలా 49 రోజుల పాటు వివిధ టాస్క్‌లను విజయవంతంగా ముగించిన అనంతరం 50వ రోజున చిన్నారులకు ఆత్మహత్యకు ప్రేరేపింపబడతారు. దీన్ని కూడా ఫోటో తీసి పంపాలని మెంటర్ గేమ్ ఆడుతున్న చిన్నారులను కోరతాడు. దీంతో చాలా మంది చిన్నారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఈ భయానక గేమ్‌పై కేంద్రం స్పందించి వాటి లింక్‌లు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

బోరుబావిలో రెండేళ్ల బాలుడు

ఎపిలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో ఘటన



వినుకొండ: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో ఓ బాలుడు బోరుబావిలో పడిన ఘటన కలకలం రేపింది. తల్లితో కలిసి మంగళవారం సాయంత్రం పశువుల కొట్టం వద్దకు వెళ్లిన బాలుడు చంద్రశేఖర్ (2) అక్కడే ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. నీరు పడకపోవడంతో ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా ఆ బోరును అలాగే ఉంచేయడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసేందుకు కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా పొక్లెయిన్‌తో సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్టు స్థానికులు అంచనా వేస్తున్నా రు. ఘటనా స్థలిలో అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. బావిలో చిక్కుకుపోయిన్ చిన్నారికి పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నా రు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి.

కొలువులు కొల్లలు

(మొదటిపేజీ తరువాయి)

ఏకాగ్రతను ఇటువంటి క్షుద్ర ప్రయత్నాలతో మరల్చలేరన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటున్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపైనే తమ ప్రభుత్వం సాగుతోందని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందన్నారు.

సాధారణంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు త్వరగా కుదరుకోలేవని, కాని తెలంగాణ రాష్ట్రం వాటిని అధిగమించిందని, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతోనే ఇది సాధ్యమైందన్నారు. 201617 ఆర్థిక సంవత్సరంలో 21.7 శాతం ఆదాయ వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. టిఎస్‌ఐపాస్ వల్ల ఇప్పటి వరకు రూ.1,1722 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయని, 4118నూతన పరిశ్రమలు అనుమతులు పొందాయని, వీటి ద్వారా 2.90లక్షల మందికి ఉద్యోగావకాశాలను లభిస్తున్నాయన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుందని, నవంబర్ 28 నుంచి 30వరకు జరిగే ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడి, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆ ప్రభుత్వ సలహాదారులు ఇవాంకా ట్రంప్ హాజరవుతారని చెప్పారు. వచ్చే బతుకమ్మ పండగ రోజున 93లక్షల మంది మహిళలకు చీరలను పండు కానుకగా ఇస్తామని, కుల,మతాలకతీతంగా పేదలందరికీ పండుగ బట్టలను ప్రభుత్వం పింపిణీచేస్తుందన్నారు. త్వరలోనే వరంగల్ టెక్స్‌టైల్, పార్కు, సిరిసిల్లలో అప్పారెల్ పార్కు కు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందన్నారు.

మాదక ద్రవ్యాల లాంటి సామాజిక రుగ్మతలను ఆదిలోనే అంతం చేసేందుకు ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తున్నదని, డ్రగ్స్ మాఫియాను అంతం చేస్తామని సిఎం కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గొర్రెల పంపణీ, చేపల పెంపకం జరుగుతోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు.

పాత మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో ఇటీవల ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను నిరంతరాయంగా అందిస్తున్నామని, వచ్చే యాసంగి నుంచి రైతులందరికీ 24గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. మిషన్‌భగీరథ కార్యక్రమం డిసెంబర్ వరకు అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నదీ జలాలను అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. 58 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు అరకొర వసతులతో 259 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే, కెజి టుపిజి ఉచిత విద్యా విధానంలో భాగంగా మూడేళ్లలో ఎస్‌సి,ఎస్‌టి,బిసి,మైనార్టీలకు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా మెరుగైన వసతులతో 522 గురుకులాలను ప్రారంభించామని చెప్పారు.

అడ్డుతగులుతున్న ప్రతీప శక్తులు

అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమదోపిడీకి గురికాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తపన పడుతుంటే కొన్ని ప్రతీప శక్తులు సంకుచితత్వంతో అడ్డుతగులుతున్నాయని, అయినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా పట్టుదలతో ముందుకుసాగుతోందని సిఎం అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం ఊపందుకుందని, ప్రభుత్వ వైద్యశాలలో సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధతో మెరుగుపరుస్తున్నామన్నారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్ నరసింహన్ ఆసుపత్రిలోని పారిశుధ్యం, మెరుగైన వైద్యం గురించి ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ కిట్ పథకంలో 42వేల మంది ప్రయోజనం పొందారన్నారు.

భూ సర్వేకు రైతులే నాయకత్వం వహించాలి: 1936లో నిజాం కాలంలో మాత్రమే భూసర్వే జరిగిందని, తిరిగి 81 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం భూ సర్వేను చేపడుతుందని తెలిపారు. రాబోయే కొద్ది నెలల సమయంలోనే జరిగే ఈ భూ సర్వే విజయవంతం అయ్యేందుకు రైతులు వారి వారి గ్రామాల్లో నాయకత్వం వహించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష విద్రోహపూరిత విధానాలతో తెలంగాణలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశాయని సిఎం అన్నారు.మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు 20వేల చెరువలను పునరుద్ధరించామన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టు దాదాపు 96లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రైతాంగం నూతన చరిత్రను లిఖించారన్నారు. రైతులకు వచ్చే సంవత్సరం నుంచి రెండు పంటలకు ఎకరాకు రూ. 8వేల చొప్పున అందించనున్నట్లు పునరుద్ఘాటించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు దశాబ్ధాల పాటు తీవ్ర నిర్లక్ష్యం వివక్ష ఫలితంగానే ప్రాజెక్టు కాలువలు శిథిలమయ్యాయన్నారు.



పురస్కారాలు: స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఐఎఎస్,ఐపిఎస్, ఉన్నతాధికారులకు ప్రతిభా పురస్కరాలను అందజేశారు. కోటలోని బురుజులపై వివిధ కళాబృందాల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కోట ద్వారం నుంచి వేడుకలు జరిగే రాణిమహాల్ వరకు విద్యార్థులు త్రివర్ణ రంగులతో కూడిన దుస్తులను ధరించి, దారిపొడవునా కూర్చొని వేడుకలకు వచ్చే వారికి ''స్వాతంత్ర్య వేడక''ల శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో చాలా మంది సబీకులు సెల్ఫీలలో నిమగ్నమయ్యారు. ఒకవైపు సిఎం ప్రసంగం సాగుతుండగా, మరోవైపు కొందరు తమ మొబైల్ ఫోన్లలో అక్కడి సన్నివేశాలను చిత్రీకించారు. అక్కడి సన్నివేశాలను చూసేందుకు కోట ప్రాంగణంలో ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు. కాగా కళాకారులు ఉన్న కొన్ని బురుజుల వద్ద ''రాళ్లపై ఎక్కరాదు'' అనే ప్లకార్డులు దర్శనమిచ్చాయి.



కెసిఆర్ పాలనకు ప్రపంచ వ్యాప్త ప్రశంసలు : హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : వినూత్న ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్న సిఎం కెసిఆర్ పాలనకు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడేళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అణచివేత, అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడప డానికి సిఎం కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు.. అంతకు మునుపు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి పథకాలను వివరించే శకటాలు ప్రదర్శన నిర్వహించగా, వివిధ శాఖల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి హరీశ్‌రావు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కలెక్టర్ వెంకటరామిరెడ్డి, జెసి పద్మాకర్, ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేళ విద్యుత్ షాక్‌తో జాతీయ పక్షి మృతి




మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం టౌన్: ఇబ్రహీం పట్నం నగర పంచాయతీలో జాతీయ జెండా ఎగర వేసుకుంటూ ఘనంగా సంబ రాలు జరుగుతుండగా పట్నం నడి బొడ్డున ఎస్‌బిఐ బ్యాంకు ఎదురుగా జాతీయ పక్షి నెమలి విధ్యుదాఘాతానికి బలైంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా మృత్యువాత పడిన నెమలిని ఉన్నతాధికారులకు అప్పగించారు. నెమలి ఎక్కడి నుండి వచ్చిందా అని ఆరా తీస్తున్నారు.

వారంలోపు బకాయిలివ్వకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తాం



మన తెలంగాణ/హైదరాబాద్/ముషీరాబాద్ : వారంలోపు ఫీజు బకాయిలు రూ. 1800 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రాష్ట్ర బిసి విద్యార్థి సంఘం సమావేశం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్ విద్యానగర్ బిసి భవన్‌లో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ అంజి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంఎల్‌ఎ ఆర్.కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. ఫీజుల బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నారన్నారు. కోర్సులు పూర్తైన వారికి ధ్రువపత్రాలు ఇవ్వడంలేదన్నారు. ఫీజుల బకాయిలు విడుదల చేయకపోవడంతో సాంకేతిక విద్య, ఇంజినీరింగ్ పూర్తిగా గందర గోళంలో పడిపోయిందని కృష్ణయ్య విమర్శించారు. ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టుల భర్తీకై వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జకృష్ణ, నాయకులు కోట్ల శ్రీనివాస్, పి.సతీష్, బిసి సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు టిఆర్.చందర్, జి.కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోంది



మన తెలంగాణ/తొగుట: రాష్ట్రంలో అసమర్థపాలన కొనసాగుతోందని దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట జిల్లా, తొగుట మండలంలో వేములఘాట్ దీక్షలు 437వ రోజుకు చేరిన సందర్భంగా వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. చేతకాని అసమర్థ నాయకులకే కోపాలెక్కువని విమర్శించారు. సిఎం కెసిఆర్ దిగివచ్చి ముక్కు నేలకు రాయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కమ్యూనిస్టులపై అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలన్నారు. భూసేకరణలో ప్రభు త్వం చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు, టిడిపి జిల్లా అధ్యక్షుడు వంటేరు ప్రతాపరెడ్డి, తదితరులు కూడా ప్రసంగించారు.

విద్యార్థులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి : లక్ష్మీ నారాయణ



మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం టౌన్: ఈ దేశానికి దిశ దశ నిర్దేశకులు విద్యా ర్థులేనని సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీ నారా యణ అన్నారు. నగరం లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరైన సందర్భంగా ఇబ్రహీంపట్నం కు చెందిన లయన్స్ హెల్త్ కమిటీ కార్యదర్శి, రైల్వే బోర్డు సభ్యులు కె వి రమేష్ రాజు ఆయనను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఈ దేశానికి దిశ దశ నిర్దేశకులు విద్యార్థులేనని అన్నారు. వారిని మద్యం, టివి చానళ్ళ నుండి దూరంగా ఉంచాలని అన్నారు.

బడుగులకు స్వాతంత్ర్య ఫలాలు

- స్వాతంత్ర్య దినోత్సవాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు



మన తెలంగాణ/ ఖమ్మం: జిల్లాలో పేద, బడుగు, బలహీన వర్గాల అట్టడుగు ప్రజలకు స్వాతంత్ర ఫలాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆయా వర్గాల కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తొలుత ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 201617 ఆర్థిక సంవత్సరంలో 21 శాతం ఆదాయం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రభాగాన నిలిచామన్నారు. జిల్లాలోని ఏడు వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రూ.704 కోట్లతో రైల్వేలైను నిర్మిస్తున్నామన్నారు. నిమ్స్ తరహాలో ఖమ్మం జిల్లా ఆసుపత్రిని ఆధునీకరించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ లోకేష్‌కుమార్, పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్, శాసన సభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మి నారాయణ, జెడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, కార్పొరేషన్ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, ఎస్‌బి బేగ్ పాల్గొన్నారు.

'పునరుజ్జీవం' శ్రీరాంసాగర్‌కు వరం

- స్వాతంత్ర్య దినోత్సవాల్లో మంత్రి ఈటల రాజేందర్



మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి :గోదావరిలో వృథాగా పోతున్న నీటిని మళ్లించి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గోదావరి పై మహారాష్ట్ర నిర్మించిన అనేక ప్రాజెక్టుల కారణంగా శ్రీరాంసాగర్‌కు చుక్క నీరు రాకుండా పోవడంతో ఇటీవల వెయ్యి కోట్ల ఖర్చుతో శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ కవాత్తు మైదానంలో పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం అయినందున ప్రభుత్వం సాగు, త్రాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. డిసెంబర్ లోగా ప్రతి గ్రామానికి గోదావరి జలాలు అందించనున్నామని చెప్పారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీలో భాగంగా సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మానేరు తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే లక్ష్యంతో ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తుందన్నారు.

'పేట' పబ్లిక్ క్లబ్‌లో ఆధిపత్య పోరు



- దీక్షకు దిగిన దామోదర్‌రెడ్డి
- అరెస్టు, ఆసుపత్రికి తరలింపు

మన తెలంగాణ/సూర్యాపేటః సభ్యులకు రిక్రియేషన్ పంచాల్సిన పబ్లిక్ క్లబ్ రాజకీయ ఆధిపత్యానికి వేదికగా మారింది. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు తమ ఆధిపత్య నిరూపణకు పబ్లిక్ క్లబ్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకుడు కొప్పుల వేణారెడ్డి క్లబ్ కార్యదర్శిగా ఉన్నాడు.ఇటీవల కోర్టు జోక్యంతో వేణారెడ్డి నేతృత్వంలోని కార్యవర్గం రద్దయింది. ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఏర్పాటు అయ్యే వరకు అపెక్స్ కమిటీని నియమించుకోవాలని కోర్టు సూచించింది. దీనితో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కట్కూరి గన్నారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ, మాజీ కార్యదర్శి వేణారెడ్డి నేతృత్వంలో మరో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. తమదే నిజమైన అపెక్స్ కమిటీ అని ప్రకటించుకున్నారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం జరిపేందుకు ఇరు వర్గాలు సిద్ధమయ్యాయి. వేణారెడ్డి వర్గీయులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి కోదాడకు తరలించారు. దీంతో గన్నారెడ్డి వర్గం పబ్లిక్ క్లబ్‌లో వేడుకలు నిర్వహించింది. తన ప్రధాన అనుచరుడైన వేణారెడ్డి ముందస్తు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి పట్టణంలోని ఎంజి రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన దీక్షకు దిగారు. ఆయన దీక్ష దగ్గరకు కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి వచ్చి సంఘీభావం తెలిపారు. పోలీసులు బలవంతంగా దామోదర్‌రెడ్డిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్‌లో వైద్య పరీక్షలు చేయించారు. బిపి, షుగర్ లెవల్స్ పడిపోవటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార బలంతో నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు తండు శ్రీనివాస్‌యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ షాహిన్‌భేగం, తిరుమలగిరి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చెవిటి వెంకన్న యాదవ్, అబ్దుల్ రహీమ్, గుడిపూడి నర్సయ్య, భాష, వేణుగోపాల్, సునిల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆడపడచుల కోసం సిఎం కెసిఆర్ పథకాలు

మన తెలంగాణ / ఆదిలాబాద్ టౌన్ః మహిళ సంక్షేమం కోసం గత పాలకులు ఎన్నడూ ఆలోచించలేదని తెలంగాణ వచ్చాక ఆడపడచుల కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ మహిళా వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్, సావిత్రి బాయి పూలే చిత్రపటాలకు పూజలు చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంటరి మహిళల



కోసం పెన్షన్‌ను అందించిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. పతి మహిళ గ్రూపులకు రుణాలను అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయటమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మనిషా, మార్కెట్ చైర్మన్ ఆరె రాజన్న, ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, సొసైటీ అధ్యక్షురాలు శోభ పాల్గొన్నారు.

బడి బస్సుకు విద్యుత్ షాక్ : ఒకరి మృతి

మన తెలంగాణ/తొర్రూరు : డివిజన్ కేంద్రంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం విద్యార్థులను తరలించేందుకు తీసుకువస్తున్న బస్సు విద్యుదాఘాతానికి గురై ఒకరి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులను తరలించేందుకు తీసుకెళ్తున్న బస్సు పాఠశాల సమీపంలో బురదగుంటలో దిగబడింది. బస్సు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తరలించే క్రమంలో విద్యుత్ వైర్లు బస్సుకు తాకింది. ఇదే సమయంలో మరో డ్రైవర్ కాలు నేలపై పెట్టి సైడ్ చూపించే ప్రయత్నంలో ఉండగా షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. తక్షణమే అతనిని అస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఎంజిఎంకు తరలించారు. అక్కడ డ్రైవర్ రమేష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

రాయపర్తిలో..

వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలోని ఎంపిపిఎస్ హరిజనవాడలో స్వాతంత్ర్య దినోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సిద్దూ పాఠశాల భవనం పైకి ఎక్కి జెండాలను కట్టే క్రమంలో ఒక్కసారిగా కోతులు రావడంతో సిద్దూ భయపడి కింద పడ్డాడు. దీంతో చేయి విరిగింది. విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రధానోపాధ్యాయులు రాజయ్య జెండాలు కట్టమని చెప్పినందుకే సిద్దూ పాఠశాలపైకి ఎక్కి పడిపోయాడని గ్రామస్థులు ఆరోపించారు.

వరకట్న దాహానికి అబల బలి

మన తెలంగాణ/నస్పూర్ : వరకట్న దాహానికి మరో అబల బలి అయిన సంఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీ భగత్‌సింగ్‌నగర్‌లో జరిగింది. స్థానికులు రజిత బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. ముల్కల్ల భాగ్యమ్మ, మల్లయ్య కుమార్తె రజితను రాజేశ్వరి, శంకరయ్యల కుమారుడు సాగర్‌కు 2016లో వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా 2 లక్షల కట్నం కానుకలు అందజేశారు. అయితే, ఇటీవల వరకట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారు. వేధింపులు భరించలేక రజిత తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. రజిత, సాగర్‌లు సిసిసిలో వేరే కాపురం ఉండేలా వారంతా నిర్ణయించారు. గత కొద్ది నెలల క్రితం రజిత, సాగర్‌లకు కుమార్తె జన్మించగా ఆ పంక్షన్‌లో కూడా వరకట్నం తప్పని సరిగా ఇవ్వాలని డిమాండ్ చేయగా 20 గుంటల భూమి కాగితాలు అప్పగించామని, అయినా కూడా అత్తింటి వారు రజితను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాని రజిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై శ్రీరాంపూర్ ఎస్‌ఐ రవిప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంఘటన స్థలాన్ని జైపూర్ ఎసిపి కవిత సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

మన తెలంగాణ / ఖానాపూర్ : ఖానాపూర్ మండలంలోని సత్తన్నపెల్లి గ్రామంలో గల సేవ్యానాయక్ తండాకు చెందిన కొర్రె లక్ష్మ ణ్ అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతిచెందనట్లు ఎస్‌ఐ వినయ్ కుమార్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం లక్ష్మ ణ్ తన సొంత పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడన్నారు. సంఘ టన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి శవానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పడం జరిగిందన్నారు. ఈ మేర కు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతు నికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతి చెందిన కొర్రె లక్ష్మ ణ్ కుటుంబ సభ్యులను ఎంఎల్‌ఎ అజ్మీరా రేఖా శ్యాం నాయక్ పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

మృగాల దాడులతో భయం..భయం

మన తెలంగాణ/శంషాబాద్ : గత కొంత కాలంగా గుర్తు తెలియని మృగాల దాడిలో లేగదూడలు,బర్రెలు,ఆవులు మృత్యువాత పడుతున్నాయి.దీంతో రైతులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.తాజాగా మంగళవారం రాత్రి శంషాబాద్ మండలంలోని బూర్జుగడ్డ తండా పరిధిలోని సర్వే నెంబర్ 197లో ఉన్న సబావత్ గోస్యా వ్యవసాయ క్షేత్రం వద్ద గుర్తు తెలియని మృగం దాడి చేసి సబ్సిడీ కింద తీసుకున్న రూ65వేల విలువ చేసే ఆవును కొట్టంలో కట్టి వేసి ఉన్న చోటనే చంపి రక్తం తాగింది.ఈ నెల 8న బ్రహ్మరాజు అనే రైతు పొలం వద్ద లేగ దూడను చంపింది.10న సభావత్ గోప్య పొలం వద్ద దాడి చేసి లేగదూడను బలిగొన్నది.14న నిలియా పొలం వద్ద పశువులపై దాడి చేసి లేగదూడను చంపి, బర్రె దూడకు తీవ్ర గాయాలు చేసింది.దీంతో విషయం తెలుసుకున్న రంగా రెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి సివి వినోద్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.హైనా అడవి జంతువు వీటిపై దాడి చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువైద్య అధికారులు 24గంటల్లో పంచనామా చేసి రిపోర్టు ఇస్తే బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. నష్టపరిహారం గురించి పశు వైద్యులతో మాట్లాడుతామన్నారు. గొల్లూరు అటవీ ప్రాంతం నుండి వచ్చిన గుర్తు తెలియని మృగం దాడి చేస్తున్నదని దాని అడుగులను బట్టి హైనా కావచ్చు అని తెలిపారు. పశువులపై దాడి చేస్తున్న విషయంపై అటవీ అధికారులు అప్రమత్తమైనా అది తప్పించుకొని దాడి చేస్తుందన్నారు. ప్రస్తుతం మూడు కెమెరాలు అడవిలో అమర్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ వార్డెన్ ఓఎస్‌డి శంకరన్,శంషాబాద్ ఎఫ్ఆర్ఒ హరిమోహన్ రెడ్డి,అటవీ వేట నిరోధక దళం ఎఫ్ఆర్ఒ శ్రీనివాస్, పహడీషరీఫ్ సెక్షన్ అధికారి నాగేంద్రాబాబు పాల్గొన్నారు.

సన్నీని ఇండియా నుంచి వెళ్లగొడతా

పోర్న్‌స్టార్లు వచ్చి బాలీవుడ్‌లో సినిమాలు చేసుకొని బతికేయొచ్చని సన్నీలియాన్ నిరూపించింది. అయితే బాలీవుడ్ భామలు కూడా పోర్న్ స్టార్లు కాగలరని అంటోంది రాఖీ సావంత్. సన్నీలియాన్ మీద అక్కసుతో ఊరికే అన్నదో లేక నిజంగానే ఆమెకు ఇలాంటి ఉద్దేశం ఉందో ఏమో తెలియదు. కానీ తాను త్వరలోనే పోర్న్‌స్టార్ కాబోతున్నట్టు చెప్పి సంచలనం రేపింది రాఖీ. 'మీతో కలిసి నటించడానికి అమీర్‌ఖాన్‌లాంటి నటుడు ఒప్పుకుంటాడా' అని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో సన్నీని ఓ ఇబ్బందికర ప్రశ్న వేయడం దుమారం రేపింది. తనకు సన్నీతో నటించడానికి అభ్యంతరమేమీ లేదని అమీర్ ఆతర్వాత క్లారిటీ ఇచ్చాడు. ఈ సంగతే రాఖీ దగ్గర ప్రస్తావించి అభిప్రాయం కోరగా ఆమె చిర్రుబుర్రులాడింది. ఆతర్వాత 'వినండి... మీకు ఓ సంతోషకరమైన విషయం చెబుతా. నేను కూడా త్వరలోనే పోర్న్‌స్టార్ కావాలనుకుంటున్నా''అని అంటూ షాకిచ్చింది రాఖీ. తన అవకాశాలకు గండి కొట్టిందని సన్నీలియాన్‌పై ఈ హాట్‌బ్యూటీకి ఎంతో కోపం ఉంది. ఆ కోపంతోనే ''ఆ పోర్న్‌స్టార్‌కు ఇక్కడేం పని. ఆమెను ఇండియా నుంచి వెళ్లగొడతా''అంటూ గతంలో తన అక్కసు వెళ్లగక్కింది రాఖీ. అలాంటిది ఇప్పుడు తనే పోర్న్‌స్టార్ కావాలనుకోవడం విడ్డూరంగా ఉంది.


రాఖీ సావంత్

ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధాకపూర్


ప్రభాస్, శ్రద్ధాకపూర్

'సాహో'లో ప్రభాస్ పక్కన చేయబోయే హీరోయిన్‌పై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేసింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు ఫైనల్ కాలేదు. చివరికి ఫిల్మ్‌మేకర్స్ ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా హీరోయిన్ గురించి ప్రకటించిన యువి క్రియేషన్స్ సంస్థ 'సాహో' ఫ్యామిలీలోకి బ్యూటిఫుల్ శ్రద్ధాకపూర్‌కు స్వాగతం పలుకుతున్నాం అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఇక సాహో కోసం హీరోయిన్‌ను వెతకడం పూర్తయినట్లే. పరిణితి చోప్రా నుండి అనుష్క వరకు... కత్రినా కైఫ్ నుండి అలియాభట్ వరకు ఇలా ప్రభాస్ కోసం చాలా పేర్లను పరిశీలించి చివరకు శ్రద్ధను ఓకే చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లో ఈ భామ పాల్గొంటుందట. ఇకపోతే ఈ సినిమా కోసం శ్రద్ధాకపూర్‌కు ఏకంగా 8 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాను మూడు భాషల్లో రిలీజ్ చేస్తారు కాబట్టి మూడు భాషల్లో ప్రమోషన్ కూడా చేయాలని శ్రద్ధ అంత భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండేలు విలన్లుగా చేస్తున్నారు.


'ఆనందో బ్రహ్మ' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభాస్, సుధీర్‌బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, తాప్సీ, మహి, విజయ్, శశి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మోస్ట్ బ్యూటిఫుల్ దెయ్యంగా తాప్సీ

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'ఆనందో బ్రహ్మ'. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, రాజీవ్ కనకాల, శశాంక్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్ సీడీని ప్రభాస్ విడుదల చేశారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ ''తొలిసారి ఇండియన్ సినిమాలో ఓ దెయ్యం మనుషులకు భయపడడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుండడం చాలా కొత్తగా ఉంది. ఆసక్తికరంగానూ ఉంది. తాప్సీ మోస్ట్ బ్యూటిఫుల్ దెయ్యంగా నటించింది. దర్శకుడు మహి కాన్సెప్ట్ బావుంది. నిర్మాతలు విజయ్, శశిలు ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈనెల 18న ఈ చిత్రం విడుదలవుతుంది''అని అన్నారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ''విజయ్‌కు సినిమాలంటే ఎంతో ప్యాషన్. ఆ ప్యాషన్‌తో 'భలే మంచి రోజు' నిర్మించాడు. సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఇక 'ఆనందో బ్రహ్మ' సినిమా నిర్మించేటప్పుడు కూడా నన్ను కలిసి ఈ కథ చెప్పాడు. టీజర్ చూసి హ్యాపీగా ఫీలయ్యాను. ట్రైలర్ చూసి ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని నమ్మాను. సినిమా ఖచ్చితంగా సక్సెస్‌ను అందుకుంటుంది''అని తెలిపారు. తాప్సీ మాట్లాడుతూ ''నలుగురు ప్రధాన పాత్రధారులతో కలిసి చేసిన సినిమా ఇది. ఇందులో నా క్యారెక్టర్ ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. ఈ సినిమాతో మంచి హిట్‌ను అందుకుంటాను''అని చెప్పారు. దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ ''శరీరం, ఆత్మ కలయికే మనిషి. ఘోస్ట్ అనేది శరీరం లేని ఆత్మ. అందువల్ల ఘోస్ట్ ఎలా ఉంటుందో నాకే కాదు ఎవరికీ తెలియదని అనుకుంటాను. తాప్సీ లేకుండా ఈ సినిమా వీలయ్యేది కాదు. ముందుగా అనుకున్న విధంగా సినిమా అద్భుతంగా తెరకెక్కింది''అని అన్నారు.

లండన్ వెళ్లాలనుకున్న యువకుడి కథ

రక్షిత్, స్వాతి జంటగా రూపొందిన చిత్రం 'లండన్ బాబులు'. చిన్నికృష్ణ దర్శకత్వంలో మారుతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏవిఎస్ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాట విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కె సంగీతమందించిన ఈ సినిమాలోని తొలి పాటను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. దర్శకుడు హరీష్‌శంకర్ తొలి పాటను విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ స్పెషల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ''ఈ టీజర్, సాంగ్ చూస్తుంటే నాకు నాటకాల్లో పనిచేసిన రోజులు గుర్తుకువచ్చాయి. స్వాతి ఏదైనా సినిమా చేస్తుందంటే ఖచ్చితంగా ఆ కథ బావుంటుందనే అర్థం. హీరో రక్షిత్ కొత్తవాడైనా మంచి అనుభవమున్నవాడిలా నటించాడు. ఈ సినిమాలో తన పేరు గాంధీ. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి పేరు కూడా గాంధీనే. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను''అని అన్నారు. మారుతి మాట్లాడుతూ ''దర్శకుడు చిన్నికృష్ణ అండ్ టీం నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. కె మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రక్షిత్‌కు ఇది మంచి సినిమా అవుతుంది. స్వాతిలో మంచి రైటర్, డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆమెకు కథ నచ్చి చేస్తానని అనగానే చాలా హ్యాపీగా అనిపించింది''అని తెలిపారు. చిన్నికృష్ణ మాట్లాడుతూ ''సినిమాలకు దూరంగా వైజాగ్‌లో ఉన్న నన్ను పిలిచి మారుతి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. మంచి వినోదాత్మక చిత్రమిది. లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథ ఇది''అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వాతి, ఏవిఎస్ ప్రకాష్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. అలీ, మురళీశర్మ, రాజా రవీంద్ర, జీవా, ధనరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్.



చిన్నికృష్ణ, ఏవిఎస్ ప్రకాష్, స్వాతి, రక్షిత్, మారుతి

ప్రేమానురాగాల 'అందమైన జీవితం


అనుపమ పరమేశ్వరన్, దుల్కర్ సల్మాన్

మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై మలయాళంలో సంచలన విజయం సాధించిన ఓ చిత్రాన్ని 'అందమైన జీవితం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ''ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య ఉండే ప్రేమని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమిది. మ్యూజికల్ హిట్ సినిమా ఇది. మలయాళంలో ఈ చిత్రం 50 కోట్ల క్లబ్‌లో నిలిచింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ దక్కించుకుంది. ఈ నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం''అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, ఫొటోగ్రఫీ: ఎస్.కుమార్, మాటలు: ఘంటసాల రత్నకుమార్, ఎడిటింగ్: ఎం.నాగేశ్వరరావు.


'షాలిని' ప్లాటినం డిస్క్ వేడుకలో ప్రతాని రామకృష్ణగౌడ్, కవిత, సాయి వెంకట్, షెరాజ్ భయపెడుతూ వినోదాన్నిచ్చే 'షాలిని'

భయపెడుతూ వినోదాన్నిచ్చే షాలిని

స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమోగ్ దేశపతి, అర్చన, శ్రీయా వ్యాస్ హీరోహీరోయిన్‌లుగా షెరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'షాలిని'. సాయి వెంకట్ సమర్పణలో పి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం పాటలన్నీ మ్యూజికల్ హిట్ అయ్యాయి. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, కవిత, సాయి వెంకట్, మోహన్‌గౌడ్, అట్లూరి రామకృష్ణ, ఎ.వి.వి.సురేష్ తదితరులు హాజరయ్యారు. ప్లాటినం డిస్క్ షీల్డులను ప్రతాని రామ కృష్ణ గౌడ్, కవిత చేతుల మీదుగా చిత్ర యూనిట్ సభ్యులు అందజేశారు. అనంతరం రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ''దర్శకుడు షెరాజ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలాగా ఉంది. నిర్మాత సత్యనారాయణకు ఈ సినిమా లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను''అని అన్నారు. కవిత మాట్లాడుతూ ''షెరాజ్‌ను అభినందిస్తున్నాను. మంచి కథతో ఈ సినిమాను తీశారు. పాటలన్నీ చాలా బాగున్నాయి''అని తెలిపారు. సాయి వెంకట్ మాట్లాడుతూ ''ఈ సినిమా పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. సినిమా విజయంలో పాటలు తమవంతు పాత్రను పోషిస్తాయి''అని చెప్పారు. హీరో ఆమోగ్ దేశపతి మాట్లాడుతూ ''హీరోగా నాకు గుర్తింపును తెచ్చే చిత్రమిది. ఈ హార్రర్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది''అని అన్నారు. నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ ''దర్శకుడు షెరాజ్‌తో నా రెండో సినిమా ఇది. ఈ కథ చెప్పిన వెంటనే ఓకే చేశాను. సినిమాను సెప్టెంబర్ ఒకటిన విడుదల చేస్తున్నాం''అని తెలిపారు.

సౌత్‌లోనే భారీ రెమ్యునరేషన్


నయనతార

ఓ పక్క తమిళంలో మరో పక్క తెలుగులో తిరుగులేని టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది నయనతార. వయసు మీద పడుతున్నా తగ్గని గ్లామర్‌తో అభిమానులను అలరిస్తోంది ఈ భామ. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. స్టార్ హీరోలకు సమానమైన రేంజ్‌లో ఈ భామ భారీ పారితోషికాన్ని తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈమధ్యన ఆమెను తన సినిమా కోసం ఓ నిర్మాత సంప్రదించాట. కథ ఓకే అన్న నయనతార తన రెమ్యునరేషన్ గురించి చెప్పగానే ఆ నిర్మాత షాక్ తిన్నాడట. మొన్నటివరకు మూడు కోట్లను తీసుకున్న ఈ బ్యూటీ తాజాగా తన రెమ్యునరేషన్‌ను నాలుగు కోట్లకు పెంచేసిందట. ఆమెకున్న క్రేజ్ గురించి తెలిసిన సదరు నిర్మాత ఆమె చెప్పిన రెమ్యునరేషన్‌ను ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. దీంతో సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నయనతార నిలిచింది.

అమ్మాయిలు భయపడకుండా జీవించాలి

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తాజాగా మహిళల డ్రెస్సింగ్‌పై నోరువిప్పింది. ఈమధ్య బాగా హాట్ టాపిక్ అయిన ఈ అంశంపై ఆమె మాట్లాడింది. ''మహిళల డ్రెస్సింగ్‌పై మారాల్సింది మగవాళ్ల ఆలోచనే. తమకు నచ్చిన వస్త్రాలను అమ్మాయిలు వేసుకుంటారు. వారికి ఇవ్వాల్సిన గౌరవం డ్రెస్సులను బట్టి ఉండకూడదు. ఓ మహిళ అలా డ్రెస్ చేసుకోవడానికి ఎన్నో పరిస్థితులు ఉంటాయి.

ఉద్యోగం కూడా కారణం కావచ్చు. ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారని హీరోయిన్‌లకు గౌరవం ఇవ్వకుండా ఉంటారా''అని విద్యాబాలన్ ప్రశ్నించింది. ''డర్టీ పిక్చర్‌లో నేను చాలా బోల్డ్ క్యారెక్టర్ చేశాను. సినిమాలో నా అందాల ప్రదర్శన శృతి మించింది. అవన్నీ క్యారెక్టర్‌కు అనుగుణంగానే చేశా. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను చేశారు''అని చెప్పింది ఈ బ్యూటీ. దేశంలో ప్రతి చోటా ఈవ్ టీజింగ్ జరుగుతోందన్న విద్యాబాలన్... కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ జరుగుతోంది అంతే... అని చెప్పింది. అమ్మాయిలు భయపడకుండా జీవించాలి... అలాగే తమ సొంత కాళ్లపై నిలబడే ఆర్థిక స్వాతంత్ర్యం కూడా చాలా ముఖ్యమని హితబోధ చేసింది.


విద్యాబాలన్



వొడాఫోన్‌కు జియో ఉచిత ఫోన్ టెన్షన్

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత డాటా, కాల్స్‌తో ఇప్పటికే భారీగా నష్టపోయిన ప్రత్యర్థి టెలికామ్ సంస్థలకు మరో టెన్షన్ పట్టుకుంది. మరో 15 రోజుల్లో మార్కెట్లోకి జియో ఉచిత ఫోన్ వచ్చేస్తోంది. దీంతో తమ సంస్థ రెవెన్యూ పడిపోవడం ఖాయమంటూ దేశంలో రెండో అతిపెద్ద టెలికామ్ సంస్థ వొడాఫోన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జియో ఇప్పటికే ఈ ఫోన్ టెస్టింగ్ కూడా ప్రారంభించింది. జియో ఫోన్‌తో వచ్చే నష్టాలపై వొడాఫోన్ ముందుగానే ఆందోళన వ్యక్తంచేస్తూ టెలికాం కమిషన్ మెంబర్(ఫైనాన్స్) అనురాధ మిత్రాకి లేఖ రాసింది. అపరిమిత కాలింగ్ సౌకర్యంతో ఉచితంగా జియో ఫోన్‌ను అందిస్తే, టెలికాం ఆపరేటర్ల రెవెన్యూలు మరింత పతనం కానున్నాయని పేర్కొంది. ఇప్పటికే జియో ప్రవేశంతో కుదేలైన తమ రెవెన్యూలు, భారీగానే కుంగిపోనున్నాయని పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వం విధిస్తున్న పన్నులను తగ్గించాలని వొడాఫోన్ విజ్ఞప్తి చేస్తోంది. జియో ఫోన్‌తో మార్కెట్‌లో ఉన్న ఆపరేటర్ల రెవెన్యూలు మరింత పతనం కానున్నాయని లేఖలో సంస్థ పేర్కొంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల జియో 4జి ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించి, ఫోన్‌ను రూ.1500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి ఇస్తామని వెల్లడించారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

పసిడి దిగుమతులు రెట్టింపు

న్యూఢిల్లీ : బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై వ్యవధిలో విదేశాల నంచి పసిడి దిగుమతులు 13.35 బిలియన్ డాలర్లకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బంగారం దిగుమతులు దేశీయ కరెంట్ ఖాతా లోటు(క్యాడ్)పై ప్రభావం చూపుతున్నాయి. 2016-17 ఏప్రిల్-జులైలో క్యాడ్ 4.97 బిలియన్ డాలర్లుగా ఉంది. గత సంవత్సరం జులై నెలలో 1.07 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు.. ప్రస్తుత సంవత్సరం జులైలో 2.10 బిలియన్ 7.76 డాలర్లకు చేరాయి. జులైలో బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 7.76 బిలియన్ డాలర్ల నుంచి 11.44 బిలియన్ డాలర్లకు పెరిగింది.

బంగారం ఎగుమతులపై నిషేధం

మరోవైపు ఇతరదేశాలకు బంగారం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 22 క్యారట్లకు మించిన పసిడి ఎగుమతులను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఫారెన్ ట్రేడ్ పాలసీ 2015-20లో మార్పులు చేసిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఈ విషయాన్ని సోమవారం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఈ అంశంపై దేశీయ ఆభరణాల తయారీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 23, 24 క్యారెట్ల



బంగారం ఎగుమతులకు మాత్రమే నిషేధం ఉండగా.. 22, అంతకు తక్కువ క్యారెట్ల బంగారం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తోంది. ఏడాదికి 170 టన్నుల బంగారం భారత్ నుంచి ఎగుమతి అవుతుండగా.. ఇందులో 15 శాతం వాటా 24 క్యారెట్లదే ఉందని పరిశ్రమ అంచనా వేస్తోంది.

మూసివేయడమే మంచిదని సూచించా

18 నుంచి 20 ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి : అరవింద్ పనగారియా



న్యూఢిల్లీ : నష్టాల్లో ఉన్న 18 నుంచి 20 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడమే మంచిదని సూచించానని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన అరవింద్ పనగారియా వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న కంపెనీల లాభదాయకతను పరీక్షించాలని నీతి ఆయోగ్‌ను ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించిందని, ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడమే మంచిదని తెలియజేశానని ఆయన అన్నారు. అయితే దురదృష్టవశాత్తు వాటిలో 17 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలంటూ కేబినెట్ ప్రతిపాదించిందని, ఈ ప్రక్రియ కూడా చాలా నెమ్మదిగా ఉందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థ వాటాలను విక్రయించడం ద్వారా కేంద్రం రూ.72,500 కోట్లను సేకరించాలని భావిస్తోంది. వాటిలో మైనార్టీ వాటాల విక్రయం నుంచి రూ.46,500 కోట్లు, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.15వేల కోట్లు పొందనుంది. అలాగే ప్రభుత్వరంగ బీమా కంపెనీల లిస్టింగ్ నుంచి రూ.11వేల కోట్లను ఆర్జించనుంది. ఆర్థిక వృద్ధి విషయాన్ని తీసుకుంటే ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిని ఆర్జించాల్సి ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో 8 శాతం వృద్ధిని తాకే అవకాశముందని తెలిపారు. ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌మార్చి నుంచి జనవరిడిసెంబర్‌కు మార్చడంతో ఏ మేర వ్యయాలను భరించాల్సి వస్తుందో చూడాల్సి ఉందన్నారు. అన్ని అంశాలకు తాము అంగీకారం తెలుపబోమని కానీ అంతిమంగా దేశప్రయోజనాలను తాము పరిగణలోకి తీసుకుంటామని అరవింద్ పనగారియా చెప్పారు.

మిత వ్యయంతోనే కంపెనీల వృద్ధి

న్యూఢిల్లీ: కంపెనీలు వృద్ధి పథాన నడవాలంటే పొదుపును పాటించాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. చైర్మన్, సిఇఒ నుంచి ప్రతి ఒక్కరు మిత వ్యయం, నిరాడంబరతను పాటించాలని, ఇది కంపెనీల వృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. పేమెంట్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఎస్ఐఎస్ఎ ప్రారంభోత్సవంలో మూర్తి మాట్లాడుతూ, ఖర్చులు పెట్టడంలో జాగ్రత్త వహించి, కొన్ని నియమాలు అమలు చేయాలని అన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వేతనాలను తగ్గించుకున్నట్లయితే యువత ఉద్యోగాలకు ఐటి కంపెనీలు రక్షణ కల్పించవచ్చని సూచించారు. అదే సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని మూర్తి కొనియాడారు. పోటీతత్వ సహకార సమాఖ్య ఆలోచన ఏంతో గొప్పదని పేర్కొన్నారు. మోడీ ఇచ్చిన నినాదంతో రాష్ట్రాల మధ్య పోటీతత్వ వాతావరణం నెలకొంటుందని మూర్తి అన్నారు. పెట్టుబడిదారులను, వ్యాపారవేత్తలను తమ రాష్ట్రాలవైపు ఆకర్షించుకుంటాయని, దీని ద్వారా ఆయా రాష్ట్రాల్లో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.



2 బిలియన్లకు పడిపోయిన విదేశీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్థంలో విదేశీ పెట్టుబడుల జోరుతో పోలిస్తే జూన్ త్రమాసికంలో తగ్గిపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పిఐలు(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) పెట్టుబడులు క్షీణించాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఈక్విటీ పెట్టుబడులు 6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే జూన్ త్రైమాసికంలో అవి 2.12 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అయితే స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ మాత్రం జూన్ త్రైమాసికంలో 366 బిలియన్ డాలర్ల నుంచి 383 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశీయంగా జీఎస్‌టీ అమలు వంటి అనిశ్చిత అంశాలు వారి పెట్టుబడులు నెమ్మదించడానికి కారణమయ్యాయి. కాగా డొల్ల కంపెనీలపై సెబీ చర్యలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు.. అమెరికా, ఉత్తరకొరి యా మధ్య ఉద్రిక్త వాతావరణం వంటి పరిణామాలతో గత వారం స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాల దిశగా పయనించాయి. ఈ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల



ప్రభావం మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో కోలుకున్న సూచీలు లాభాలను సాధించాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు బలహీనంగా ఉండటంతో ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి రేట్ల పెంపు ఉండకపోవచ్చని భావించారు. ఈ అంచనాలతో గత శుక్రవారం అమెరికా మార్కెట్ లాభాల్లో ముగియగా, ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. దీంతో భారత్ మార్కెట్‌కు కలసివచ్చింది. ఉత్తర కొరియాతో యుద్ధ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టిందని అమెరికా మిలటరీ వర్గాలు పేర్కొనడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం సానుకూలంగా మారింది.

నదుల అనుసంధానంలో 'మేఘా' రికార్డు

• అనతికాలంలోనే మూడు ప్రాజెక్టులు పూర్తి • రికార్డు సమయంలోనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇన్‌ఫ్రా రంగంలో హైదరాబాద్ కేంద్రంగా దేశ, విదేశాల్లో పనులు చేపడుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనతికాలంలోనే నదుల అనుసంధానానికి సంబంధించి మూడు ప్రాజెక్టులను పూర్తి చేసి తన రికార్డును తానే అధిగమించింది.దేశంలో మొట్టమొదటి సారిగా నదుల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసిన ఘనత ఎంఈఐఎల్‌కు దక్కింది. మధ్యప్రదేశ్‌లోని " నర్మదా క్షిపరసింహస్త (ఎస్‌కెఎస్) ప్రాజెక్టును తొలి సారిగా 2014లో పూర్తి చేయగా మరో మూడేళ్ల కాలంలోనే మరో రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లోనివి కాగా అందులో పట్టిసీమ ప్రాజెక్టు అతి తక్కువ కాలంలో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు (ఎల్‌బిఆర్) సాధించిన సంస్థగా కీర్తిపతాకం ఎగరవేసింది. అందులోనూ ఎత్తిపోతల పంపింగ్ ద్వారా నదుల అనుసంధానం సాధించటం ప్రత్యేకత. తాజాగా గోదావరిఏలేరు నదుల అనుసంధానాన్ని ఆగస్టు 15న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం వద్ద మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి దశలోని రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి పంపింగ్‌ను ప్రారంభించడం ద్వార జాతికి అంకితం చేశారు. ఇది ఎంఈఐఎల్ రికార్డుగానే కాకుండా, దేశంలో ఇంత వరకు ఏ ఇన్‌ఫ్రా కంపెనీ సాధించని ఘనతను ఈ సంస్థ చేజిక్కించుకుంది. తొలి సారిగా మధ్యప్రదేశ్‌లోని నర్మదా లింక్ కాలువను 2014 మార్చి 27న అనుసంధానం చేసి దేశంలో స్వాతంత్ర్య అనంతరం తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టు కింద గుర్తింపు సాధించింది. ఆ తర్వాత పట్టిసీమ ప్రాజెక్టును 163 రోజుల్లో అనగా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి సారిగా తక్కువ సమయంలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నీరు అందించింది. ఈ ప్రాజెక్టుకు 2015 మార్చి 29న శంకుస్థాపన చేయగా 163 రోజుల్లో తొలి విడత కింద కృష్ణాకు నీటిని పంపింగ్ చేసింది. ఆ తర్వాత మొత్తం ప్రాజెక్టును ఏడాది కాలంలోగా అంటే ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎటువంటి గడువు పొడగించకుండానే 2016 మార్చి 29 నాటికి సమగ్రంగా పూర్తి చేసి నదుల అనుసంధాన ప్రక్రియలో సరికొత్త రికార్డుగా లిమ్కా పుటల్లోకి ఎక్కింది. అలాగే గోదావరి.. ఏలేరు నదుల అనుసంధానానికి రెండు దశల్లో పనులు చేపట్టగా మొదటి దశలోని రెండు పంపులను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం ద్వారా ఎంఈఐఎల్ తన రికార్డును తానే అధిగమించి మూడవ నదుల అనుసంధానం ప్రక్రియను పూర్తి చేసింది.

ఈ ఏడాది జనవరి 5న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయగా మొదటి దశలో రెండు పంపుల ద్వారా నీటి పంపింగ్‌ను 225 రోజుల్లో అందించగలిగింది. అయితే ఈ ప్రాజెక్టులో భూ సేకరణ వివాదాలు తలెత్తడం వల్ల హెడ్‌వర్క్స్‌తో పాటు పంపింగ్ మెయిన్ పనులు కూడా జాప్యమయ్యాయి. దీనికి తోడు వర్షాల వల్ల కూడా పనులు జాప్యం జరిగాయి. అయితే ప్రభుత్వం నిర్ణయించిన గడువు ఆగస్ట్ 15 నాటికి మొదటి దశలో నీటిని విడుదల చేయటం అనేది ఒప్పందంలో లేకపోయినప్పటికీ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాత్రింబవళ్లు పని చేయటం ద్వారా ఈ రికార్డును సాధించగలిగింది. ఈ ఏడాది జనవరి 5న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.

రూ. 1638 కోట్ల విలువైన ఈ పథకం ఆరు నెలల్లో అనేక అడ్డంకులను అధిగమించి ప్రధానమైన మనులన్నింటిని మేఘా సంస్థ పూర్తి చేసింది. భూముల ఇచ్చేందుకు రైతులు నిరాకరించడం, కోర్టుల్లో వ్యాజ్యాలు, రాజకీయ పార్టీల ఆందోళనలు, భారీ వర్షాలు, నల్లరేగడి భూముల్లో నీటి ఊటలు వంటి అడ్డంకులను అధిగమించి ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పూర్తి చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి నుండి సముద్రంలో కలిసే 3000 క్యూసెక్కుల నీటిని మళ్లించి ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకునే అవకాశం కల్గింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఈ ఏడాది అక్టోబర్ 29లోగా పూర్తి చేయాల్సి ఉండగా 45 శాతం, రెండవ దశకు సంబంధించి 33 శాతానికి గాను 23 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు వల్ల 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేఘా సంస్థ చైర్మన్ పిపి రెడ్డి, డైరెక్టర్ సిహెచ్ సుబ్బయ్య, సిజిఎం రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.



ఆంధ్రాబ్యాంక్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మన తెలంగాణ / హైదరాబాద్ : 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో ఎండి అండ్ సిఈవో సురేష్ ఎన్ పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఈడి అజిత్ కుమార్ రథ్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఏ. అరవింద్, జనరల్ మేనేజర్లు వి. సత్యనారాయణ మూర్తి, ఆర్.మల్లికార్జున, వై. అమర్‌నాథ్, కృష్ణమూర్తి వి వారణాసి, ఎం. సత్యనారాయణ రెడ్డి, కెటి వేణుమాధవ్, డిజిఎంలు, ఏజిఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

బిహెచ్‌ఇఎల్ ఆర్ అండ్ డి బాలానగర్‌లోనూ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డా. ఉమాకాంత చౌదరి బిహెచ్‌ఇఎల్ కార్పొరేట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిటిఎం) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందిని ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు. అనంతరం జిఎం ఇంఛార్జ్ కెకె ఖురానా కంపెనీ లక్ష్యాలు, సాధించిన విజయాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా బిహెచ్‌ఇఎస్ సెక్యూరిటి, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది నిర్వహించిన సెర్మోనియల్ పరేడ్ పలువురిని ఆకట్టుకుంది. ఈ పతాకావిష్కరణలో వివిధ యూనియన్లు, అసోసియేషన్ ప్రతినిధులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్ఐఎల్, బిపిపై 264 మిలియన్ డాలర్ల జరిమానా

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ సంస్థ భాగస్వామిపై ప్రభుత్వం 264 మిలియన్ డాలర్లు (రూ.1,700 కోట్లు) జరిమానా విధించింది. 2015-16లో కెజి-6 క్షేత్రంలో గ్యాస్‌ను లక్ష్యానికి మించి ఉత్పత్తి చేసినందుకు కేంద్రం ఈ జరిమానా విధించినట్టు చమురు మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. 2010 ఏప్రిల్ నుంచి ఆరేళ్లలో లక్ష్యానికి మించి ఉత్పత్తి చోటు చేసుకుందని, దీనికి గాను మొత్తం పెనాల్టీగా కేంద్రం ఈ ఆదేశాలిచ్చింది. ఆర్ఐఎల్, అనుబంధ సంస్థ బిపిలు ఈ జరిమానా చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.



స్టాక్ మార్కెట్

ఈరోజు మార్కెట్	ముగింపు	మార్పు	%
సెన్సెక్స్	31449.03	235.44	0.75%
నిఫ్టీ	9794.15	83.35	0.86%

కరెన్సీ మారక రేట్లు

అమెరికన్ డాలర్	64.4700
యూరో	70.4270
బ్రిటిష్ పౌండ్	83.4957
ఆస్ట్రేలియన్ డాలర్	47.4050
కెనెడియన్ డాలర్	47.0500
ఎమిరైట్ దిర్హామ్	17.5040
స్విస్ ఫ్రాంక్	64.5500
చైనీస్ యువాన్	9.3344
మలేషియన్ రింగిట్	14.8460
న్యూజిలాండ్ డాలర్	44.4990
హాంగ్‌కాంగ్ డాలర్	8.2824
జపనీస్ యెన్	0.5688
కువైట్ దినార్	212.0888
సౌతాఫ్రికన్ రాండ్	4.7209

బులియన్




బంగారం ధర

నగరం	ధర (రూ / 10 గ్రాములు)		
	22క్యారట్	24క్యారట్	మార్పు(%)
చెన్నై	27690	29614.97	0%
ముంబై	28480	30459.89	0.21%
ఢిల్లీ	28100	30053.48	0%
కోల్‌కతా	28410	30385.03	0.14%
కేరళ	27000	28877.01	0.74%
బెంగళూరు	27450	29358.29	0.18%
హైదరాబాద్	27690	29614.97	0.22%
గల్ఫ్	1355.75	1450.00	0.74%

వెండి ధర (రూ./ కిలో)

నగరం	మంగళవారం	సోమవారం	మార్పు (%)
చెన్నై	42200.00	42400.00	0.47
ముంబై	42200.00	42400.00	0.47
ఢిల్లీ	42200.00	42400.00	0.47
కోల్‌కత్తా	42200.00	42400.00	0.47
హైదరాబాద్	42200.00	42400.00	0.47



కోడిగుడ్లు (100కు) నెక్ రేటు

హైదరాబాద్	351	విశాఖపట్నం	360
వరంగల్	350	చిత్తూరు	380
విజయవాడ	355	చెన్నై	387
గోదావరి	355	బెంగళూరు	375

కొనసాగుతున్న ఐపిఒల జోరు

న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ మార్కెట్‌లో ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లు సందడి కనిపిస్తోంది. 2007 తరువాత మళ్లీ 2017లోనే ప్రైమరీ మార్కెట్ ఐపిఒలతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలలకాలంలో ఐపిఒల ద్వారా రూ.12,600 కోట్ల సమీకరణ జరిగింది. ఇప్పటివరకు 15 కంపెనీలు ఈ మొత్తాన్ని ప్రైమరీ మార్కెట్ ద్వారా సమీకరించగలిగాయి. 2007లో మొత్తం 100 కంపెనీలు రూ.34,200 కోట్లను సమీకరించాయి. అయితే ఈ ఏడాది ఐపిఒ మార్కెట్‌ను తాకనున్న మరో 6 కంపెనీలే ఇంతకుమించిన మొత్తంలో ఐపిఒ మార్కెట్ ద్వారా సమీకరించనున్నాయి. ఇక వచ్చేఏడాది జనవరి-మార్చి కాలంలో రూ.50,000-60,000 కోట్ల విలువైన ఐపిఒలు రానున్నాయి. స్టాక్‌మార్కెట్ పరిస్థితులు, వ్యాపారం సులభతరం కావడం వంటివి ఐపిఒల జోరుకు కారణమవుతున్నాయి.

నేషనల్ బిజినెస్ లీడర్‌షిప్ అవార్డుల ప్రదానం

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఇన్నోవేషన్, వాణిజ్యం, సేవా విభాగాల్లో నేషనల్ బిజినెస్ లీడర్‌షిప్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డులను ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేశారు. 5 వేర్వేరు స్థాయిల్లో 40 సంస్థలు అవార్డులను దక్కించుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన జిఎస్ స్టుడియో డిజైన్ కన్సల్టెంట్స్ ఉత్తమ ఆర్కిటెక్చరల్ సంస్థగాను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీధర్ సిసిసి ఉత్తమ పోటీ పరీక్ష సంస్థగా ఎంపికయ్యాయి. విజేతలకు కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి అనిల్ కె శాస్త్రీ, మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా. సోనాల్, ప్రముఖ న్యూమరాలజిస్ట్ డా. జైమదన్‌లు విజేతలతకు ఈ సందర్భంగా అవార్డులను బహూకరించారు.



ఆరోపణలు వచ్చినా సిఎంను రాజీనామా చేయమనరా? : కమల్



చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామిపై నటుడు కమల్‌హాసన్ ట్విట్టర్ వేదికగా మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నేరాలు, అవినీతికి సంబంధించి పలు ఆరోపణ లు వస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి రాజీనామాకు ఎవరూ ఎందుకు డిమాండ్ చేయడంలేదో తనకు అర్థం కావడం లేదని కమల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవినీతి, నీట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులను ఎండగట్టిన ఆయన తాజాగా ముఖ్యమంత్రి పళనిస్వామిని ఎటాక్ చేశారు. 'ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలనలో విపత్తులు చోటుచేసుకున్నా, అవినీతి ఆరోపణలు వచ్చినా దానికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వంపైనా అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కానీ, ఎవరూ పళనిస్వామిని రాజీనామా చేయమనటం లేదు. ఇది చాలా ఆశ్చర్యం కల్గిస్తోంది' అని కమల్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్యమంత్రిపై ఆయన చేసిన ఈ ట్వీట్‌కి కొద్దిసేపటిలోనే వేలాది మంది రీట్వీట్ చేశారు. తర్వాత ఆయన మరో ట్వీట్ చేశారు. 'ఉత్తమ తమిళనాడు నా లక్ష్యం. నా గొంతుకకు మద్దతిచ్చే ధైర్యం ఎవరు చేస్తారు? డిఎంకె, అన్నాడిఎంకె ఇతర పార్టీలు సాయం చేయడానికి ఉపకరణాలుగా పనిచేస్తాయి.



దహీహండీలో 45మందికి గాయాలు

ముంబై : కృష్ణాష్టమి వేడుకలలో ఉట్టి కొట్టే విన్యాసాలు వికటించాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలో కనీసం 45 మంది గాయాల పాలు అయ్యారు. జన్మాష్టమి సందర్భంగా దహీ హండీ కార్యక్రమం వేడుకగా సాగుతుంది. పెరుగుపాల కుండలను కొట్టేందుకు జనం నిచ్చెనగా మారుతారు. ఒకరు పైన నిలబడి ఉట్టికొడుతాడు. అయితే ఉట్టికొట్టే గోవిందాల నిచ్చెన కుప్పకూలడంతో పలువురు కిందపడి గాయాలు అయ్యాయి. వీరిలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉట్లుకొట్టే కార్యక్రమాలు పలు చోట్ల ఉండటంతో ఉదయం నుంచే వందలాది మంది కృష్ణుని వేషంలో ఉన్న గోవిందాలు ట్రక్కులు, బైక్‌లు ఇతర వాహనాలపై నగరంలో తిరుగుతూ కన్పించారు. 14 ఏళ్ల లోపు వారు ఈ ఉట్టి కార్యక్రమంలో పాల్గొనకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని మహారాష్ట్ర ఇటీవలే హైకోర్టుకు తెలియచేసుకుంది.

జూన్ 3న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ

న్యూఢిల్లీ: ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసులోకి ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–2018ను వచ్చే ఏడాది జూన్ 3న నిర్వహించనున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 2018 ఫిబ్రవరి 7న జారీ అవుతుందని, మార్చి 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది జూన్ 18న నిర్వహించిన పరీక్షను మినహాయిస్తే గత మూడేళ్లుగాఆగస్టు మాసంలోనే ప్రిలిమ్స్ జరిగాయి.

భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

మాల్దా /ముజఫర్‌నగర్: అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న యూనిట్‌పై దాడి చేసి పెద్ద ఎత్తున వాటిని తయారు చేసే సామగ్రిని పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని కలియాచక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేబీపూర్ గ్రామంలో ఆయుధాల తయారీ జరుగుతున్నట్టుగా అందిన సమాచారం మేరకు పోలీసులు ఆ యూనిట్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా పూర్తిగా తయారైన 48 ఆయుధాలు, భారీ సంఖ్యలో తయారీ దశలో ఉన్న ఆయుధాలను సీజ్ చేసినట్టు పోలీస్ సూపరింటెండెంట్ అర్నాబ్ ఘోష్ తెలిపారు. దీంతో పాటు ఆ ఇంట్లో రూ.50 వేల విలువైన నకిలీ కరెన్సీకూడా స్వాధీనంచేసుకున్నామని, ఏడుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. మరో ఘటనలో ఉత్తరప్రదేశ్ భోపా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గద్బద గ్రామం లోని ఓ ఇంట్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. 38 క్రూడ్ బాంబులు, నాలుగు పిస్తోళ్లు, రెండు రైఫిళ్లు, రెండు గన్‌లు, కత్తులతో పాటు పెద్ద సంఖ్యలో తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు సర్కిల్ ఆఫీసర్ రిజ్వాన్ అహ్మద్ పేర్కొన్నారు.

పోలీసు బృందంపై నక్సల్స్ దాడి

రాయ్‌పూర్: స్వాతంత్ర్య దినోత్సవాలకు హాజరై తిరిగి వస్తున్న పోలీసు బృందంపై మావోయిస్టులు దాడి చేశారు. అయితే, పోలీసులు తృటిలో తప్పించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజనంద్‌గావ్ జిల్లాలోనా జాండి గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అటవీ ప్రాంతమైన కొరాచ గ్రామం వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఇండో టిబెటన్ సరిహద్దు దళాలు, జిల్లా పోలీసులు తిరుగు ప్రయాణమయ్యారు. జాండి గ్రామం వద్దకు రాగానే మావోయిస్టులు శక్తివంతమైన డిటోనేటర్‌ను పేల్చారు. అదృష్టవశాత్తు పోలీసు బృందం వాహనానికి కొద్ది దూరంలో అది పేలడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారని రాజనంద్‌గావ్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టినట్టు వెల్లడించారు.

త్వరలోనే విలీనం : తమిళ మంత్రి

చెన్నై: అధికార అన్నాడిఎంకెలో రెండు వర్గాల విలీనం అనుకున్నట్లుగానే త్వరలోనే జరుగుతుందని రాష్ట్ర మంత్రి కెఎ సెంగోట్టైయన్ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పన్నీరుసెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాలు రెండూ కలిసిపోవడం తథ్యమని, ఇది ఎప్పుడనేది అతిత్వరలోనే తెలుస్తుందని,జాప్యం దశ దాటిపోయిందని చెప్పారకు. పార్టీ వ్యవహారాలలో కూడా కీలక బాధ్యతలు వహిస్తున్న మంత్రి సెంగో వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. పన్నీరుసెల్వం వర్గం పెట్టిన డిమాండ్లను తీర్చారా? అని విలేకరులు ప్రశ్నించగా ఈ దిశలోనే చర్చలు సాగుతున్నాయని, వాటి గురించి వెల్లడించలేమని తెలిపారు. విలీన ప్రక్రియలో బిజెపి కీలక పాత్ర పోషిస్తోందనే వాదనను మంత్రి తోసిపుచ్చారు. అమ్మపార్టీ , అమ్మ ప్రభుత్వ పాలన కొనసాగాలని కేంద్రం కోరుకొంటోందని తెలిపారు. విలీన చర్చలు పురోగతిలో ఉన్నాయని, వీటిపై ఎలాంటి ఆందోళనకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు.

రెండు వర్గాలు బుద్ధిగా మెలగాలి



మధురై: పళని, పన్నీరు వర్గాలు బుద్ధిగా మెదలా లని, లేకపోతే బుద్ధి చెప్పాల్సి వస్తుందని అన్నాడి ఎంకె అధికార వర్గం నేత దినకరన్ హెచ్చరిం చారు. ఒక్కరోజు క్రితం తాను జరిపిన ర్యాలీ విజయవంతం కావడంతో ఆయన స్వరం పెంచా రు. పార్టీలో తన ఆధిపత్యానికి తిరుగులేదని ఆయ న స్పష్టం చేశారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లనేరదని పళని క్యాంప్ ఇటీవలే తీర్మానం చేసింది. ఈ దశలోనే దినకరన్ రాష్ట్రవ్యాప్త పర్యటన తలపెట్టారు. ఇక్కడికి సమీపంలోని మేలూరులో ఆయన జరిపిన ర్యాలీకి 19 మందిఎమ్మెల్యేలు. ఆరుగురు ఎంపిలు హాజరయ్యారు.

హిజ్బుల్ కొత్త కమాండర్ ఖాసిం

శ్రీనగర్ : ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్‌కు కొత్త ఆపరేషనల్ కమాండర్‌గా మహ్మద్ బిన్ ఖాసింను నియమించుకుంది. ఉగ్రవాది యాసిన్ హత్య నేపథ్యంలో ఈ నియామకం జరిపినట్టు హిజ్బుల్ చీఫ్ సయీద్ సలావుద్దీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న పెద్ద మిలిటెంట్ గ్రూపు అయిన హిజ్బుల్‌కు కమాండర్‌గా ఉన్న యాసిన్ ఆదివారం జరిగిన కాల్పుల్లో మృతి చెందిన విషయం విదితమే.

గోరక్షకుల ఘోరాలెక్కువయ్యాయ్

• 2016లో దళితులు, ముస్లింలనే లక్ష్యంగా చేసుకున్నారు • తూర్పారబట్టిన అమెరికా నివేదిక



వాషింగ్టన్/అహ్మదాబాద్: భారతదేశంలో 2016లో గోసంరక్షకుల పేరిట దాడులు పెరిగాయని అంతర్జాతీయ మతపర స్వేచ్ఛపై ఒక అధికారిక అమెరికా నివేదిక మంగళవారం వెల్లడించింది. దాడులు ఎక్కువగా ముస్లింలపైనే జరిగాయని తెలిపింది. గోసంరక్షకులను విచారించి, శిక్షించే విషయంలో ప్రభుత్వ విభాగాలు తరచూ విఫలమయ్యాయని కూడా నివేదిక ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం హయాంలో భారత్‌కు సంబంధించి వెలుపడిన మొట్టమొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ ఈ నివేదికను విడుదల చేశారు. నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి. బిజెపి ప్రభుత్వ హయాంలో హిందూయేతర వ్యక్తులపై, ప్రార్థనా స్థలాలపై హిందూ జాతీయవాద గ్రూపులు హింసాత్మక దాడులు చేశాయి. మైనార్టీలు దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడం పట్ల పౌర సమాజ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'వ్యక్తులు తమ మతపరమైన విశ్వాసాలను అనుసరించకుండా, మతమార్పిళ్లకు పాల్పడకుండా వారి హక్కులకు భంగం కలిగించేలా మతపరమైన ప్రేరేపిత హత్యలు, దాడులు, దొమ్మీలు, వివక్ష, విధ్వంసాలు, చర్యలు చోటుచేసుకున్నాయి'అని అమెరికా విదేశాంగ శాఖ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2016లో మతపరమైన స్వేచ్ఛపై ఆ శాఖ దేశాల వారీగా సమీక్ష చేపట్టింది. ముస్లింలు, క్రైస్తవులపై హిందువులు దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేశారని ఈ నివేదిక వెల్లడించింది. గోవధకు పాల్పడుతున్నారనో లేక పశువుల అక్రమ రవాణా చేస్తున్నారనో లేక వాటిని వ్యాపారానికో లేక తినడానికో తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ గోసంరక్షక బృందాలు పలువురు వ్యక్తులపై ఎక్కువగా ముస్లింలపై దాడులు చేశారు. అయితే ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత ప్రభుత్వ విభాగాలు వైఫల్యం చెందాయి. 2015తో పోల్చితే 2016లో క్రైస్తవులు లక్ష్యంగా 300 పైగా దూషణ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, విశ్వాసాల పేరుతో హింసకు పాల్పడితే ఊరుకునేది లేదని, కులతత్వం, మతతత్వం అనేవి దేశానికి విషం లాంటివని ప్రధాని మోడీ భారతదేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఆవు చర్మం ఒలిచినందుకు చితకబాదారు

దళిత తల్లీకొడుకులపై అగ్రవర్ణాల దాష్టీకం

పశువుల కళేబరాలను తరలించే ప్రదేశంలో కాకుండా శ్మశానవాటికకు సమీపంలో మృత గోవు చర్మాన్ని వలిచారని ఆరోపిస్తూ దళిత వర్గానికి చెందిన తల్లీకొడుకులను అగ్రవర్ణానికి చెందిన 15 మంది చితకబాదారు. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో ఉన్న కసోర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మంగళవారం పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రాజ్‌పుత్ కులానికి చెందిన సుమారు 15 మంది వ్యక్తులు 22 ఏళ్ల యువకుడితో పాటు అతని 45 ఏళ్ల తల్లిపై శనివారం రాత్రి దాడి చేసి చితకబాదారు. మృత పశువుల చర్మాన్ని వలిచేందుకు ఉన్న నిబంధనలను ఉల్లంఘించారనిఆరోపిస్తూ వారిని కొట్టారు. దాంతో వారిపై బాధితుడు సోజిత్రా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాడు. కసోర్ గ్రామానికి చెందిన 15 మంది రాజ్‌పుత్ కులస్తులు శనివారం రాత్రి తన ఇంట్లోకి చొరబడి, తనతో పాటు తన తల్లిని కులం పేరుతో దూషించారని అతను ఆరోపించాడు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సమయంలో తల్లీకొడుకులను వారు చితకబాదారు. తీవ్ర పరిణా మాలను ఎదుర్కొంటారని వారిద్దరినీ హెచ్చరించారని డిప్యూటీఎస్‌పి (ఖంబత్ డివిజన్) డిడి దామోర్ తెలిపారు. ఐపిసిలోని సెక్షన్ 143 (చట్టవిరుద్ధంగా గుమిగూడటం), సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా బాధించడం), సెక్షన్ 506 (2) (నేరపూరిత బెదిరింపులు)తో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద నిందితులపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.

12 ఏళ్ల బాలికపై పైశాచికం

చండీగఢ్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక మంగళవారం చండీగఢ్‌లో అత్యాచారానికి గురైంది. 8వ తరగతి చదువుతున్న బాలిక షార్ట్ కట్ మార్గం ద్వారా స్కూల్‌కు వెళ్లేందుకు చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్క్ గుండా బయలు దేరింది. మార్గమధ్యలో బాలికను కత్తితో బెదిరించిన అగంతకుడు ఆమెను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆధారాల కోసం సమీపంలోని సిసిటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు రుజువైందని పోలీసులు తెలిపారు. అనంతరం వాగ్మూలాన్ని రికార్డు చేసేందుకు బాధితురాలిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నగరంలో మహిళల భద్రత నొక్కి చెప్పుతూ కొవ్వొత్తు ప్రదర్శన నిర్వహించిన తర్వాత రోజే ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్, అత్యాచారం తదితర కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మోడీ ప్రసంగాన్ని స్వాగతించిన ముఫ్తీ

శ్రీనగర్: కశ్మీర్ సమస్యను హింసతో కాకుండా ప్రజలతో మమేకం కావడం వల్లనే పరిష్కరించవచ్చన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఆ రాష్ట్రముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్వాగతించారు. తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ బుల్లెట్లు లేదా అధికార దుర్వినియోగంతో కశ్మీర్ సమస్యను పరిష్కరించలేమని, ప్రజలతో మమేకం కావడం వల్లనే సాధ్యమవుతుందన్నారు.

ష్... గప్‌చుప్!

- ర్యాగింగ్‌పై 84% విద్యార్థుల మౌనం
- ఎంజాయ్ చేశామన్న 36% మంది
- సుప్రీం ప్యానల్ అధ్యయనంలో వెల్లడి



బెంగళూరు: దాదాపు 84 శాతం మంది విద్యార్థులు ర్యాంగింగ్ గురించి ఫిర్యాదు చేయడం లేదన్న వాస్తవం సుప్రీంకోర్టు ప్యానల్ చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడయింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్)లకు చెందిన మేధావులతో కూడిన సుప్రీం ప్యానల్ దేశవ్యాప్తంగా 37 కాలేజీలకు చెందిన 10,632 మంది విద్యార్థులను పలకరించింది. ఈ దిశగా తయారు చేసిన విద్యార్థుల అభిప్రా యాల నివేదికను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ర్యాగింగ్ అనేది ప్రపంచపు కఠిన వాస్తవాల ను గ్రహించే విధంగా తమను సమాయత్తం చేస్తాయని సుమారు 36 శాతం మంది విద్యార్థులు చెప్పగా.. 32 శాతం మంది ర్యాగింగ్‌ను ఆస్వాదిం చారు. ర్యాగింగ్‌ను అసలు ఒక రకమైన వేధింపుగా భావించటం లేదనే అభి ప్రాయాన్ని కొందరు విద్యార్థులు వ్యక్తం చేశారు. ర్యాగింగ్‌ను విద్యా సంస్థ ల్లోనూ, సమాజంలోనూ చాలా వరకు ఇష్టపూర్వకంగానే భరిస్తున్నారు. కాలేజీలో ర్యాగింగ్ అనేది స్నేహానికి అవకాశం కల్పిస్తుందని సుమారు 40 మంది విద్యార్థులు చెప్పారు. తొలుత తమను ర్యాగింగ్ చేసిన సీనియర్లు తర్వాత కాలంలో తమకు అనేక రకాలుగా మంచి సలహాలు, సూచనలు ఇస్తుంటారని 62 శాతం మంది విద్యార్థులు చెప్పుకొచ్చారు. తనిఖీలు ఉన్నప్పటికీ, పలు విద్యాసంస్థల్లో సీనియర్లు పలు రకాలుగా జూనియర్లను ర్యాగింగ్ చేయడం ప్రబలంగానే ఉందని సుమారు 40 శాతం మంది విద్యార్థులు చెప్పారు. ర్యాగింగ్ అనేది ఒక సంప్రదాయమని, అది భవిష్యత్ తరాలకు కొనసాగాలనే అభిప్రాయాన్ని చాలా మంది విద్యార్థులు వ్యక్తం చేశారు. ర్యాగింగ్ అనేది సీనియర్లను సర్ లేదా మేడమ్ అని సంబోధించడం మొదలుకుని ధూమపానం, మద్యపానం, చివరకు శారీరక, మానసిక, లైంగిక వేధింపుల వరకు అనేక రూపాల్లో కొనసాగుతోందని ఈ అధ్యయనంలో వెల్లడయింది.

లడక్‌లోకి చైనా చొరబాటు యత్నం

తిప్పికొట్టిన భారత సైన్యం, రాళ్ల దాడిలో పలువురికి గాయాలు

లడఖ్/న్యూఢిల్లీ: దేశ సరిహద్దులో భారత సైనిక దళంపై మంగళవారం చైనా ఆర్మీ ఆకస్మిక దాడికి దిగింది. లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) సైనికులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ అడ్డుకునే క్రమంలో చైనా సైనిక దళం రాళ్లు రువ్వడంతో ఇరువైపులా సైనికులకు స్వల్పగాయాలయినట్టు అధికారులు వెల్లడించారు. పిఎల్‌ఎ సైనిక దళం భారత భూభాగంలోని ఫింగర్ ఫోర్, ఫింగర్ ఫైవ్ రెండు ప్రాంతాల్లో రెండుసార్లు ప్రవేశించేందుకు యత్నించింది. కానీ, రెండు సందర్భాల్లో చైనా దాడిని అడ్డుకునేందుకు భారత సైనికులు మానవహారంగా నిలబడ్డారు. ఈ క్రమంలో చైనా రాళ్ల దాడికి పాల్పడటంతో భారత ఆర్మీ ప్రతిఘటించలేక విఫలమైయిందని ఆర్మీ అధికారులు చెప్పారు. ఈ దాడిలో ఇరుదేశాల సైనికులకు స్వల్పగాయాలు కాగా, ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలోని ఆర్మీ ప్రతినిధి ఒకరు స్పందించేందుకు నిరాకరించారు. చైనా సైనిక దళం ఫింగర్ ఫోర్ ప్రాంతంలోకి దూసుకవచ్చినప్పటికీ అనంతరం తన యధాస్థితికి వెళ్లింది. ఈ ప్రాంత భూభాగం విషయంలోనే ఇరుదేశాల మధ్య వివాదాస్పదానికి దారితీసింది.

వరద నీటిలోనే మూడు రాష్ట్రాలు

పాట్నా /గువహతి: ఉత్తర మధ్య భారతం వరద తీవ్రతతో తల్లడిల్లుతోంది. బీహార్‌లో వరద పరిస్థితి మరింత క్షీణించింది. 13 జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో దాదాపు 70 లక్షల మంది ఇక్కట్లకు గురి అయ్యారు. 56 మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వరుసగా రెండో రోజు కూడా వరద ప్రాంతాలలో హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం భారీ వర్షాలు లేకపోవడంతో రాష్ట్రానికి కొంత ఉపశమనం కల్గింది. అయినప్పటికీ రైలు పట్టాలన్నీ నీట మునిగాయి. రైళ్లు పలుచోట్ల నిలిచిపోయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో జల్పాయిగురి జిల్లా బాగా దెబ్బతింది. చాలా రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే పంటపొలాలు పలుచోట్ల నీట మునిగి ఉన్నాయి. బీహార్‌లో వరద పరిస్థితి పట్ల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆయన దీనిగురించే మాట్లాడారు.



అసోంలో వరద నీటిలోనే పశువులకు మేత పెడుతున్న మహిళా రైతు

బీహార్‌లో ఇంకా వరదనీటిలోనే ఓ రైల్వే ట్రాక్





నేపాల్ వరద మృతులు 115

ఖాట్మండు: నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ వరదలతోపాటు కొండ చరియలు విరిగి పడటంతో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 115కు చేరింది. ఆరు లక్షల మందిపై వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత మూ డు రోజులుగా తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నప్పటికీ ఇం కా ఆహార పదార్థాలు అందలే దని ఖాట్మండ్ పోస్ట్ వెల్లడించింది. 2800 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్ సరిహద్దు సమీపంలోని భైరాత్ నగర్, జోగ్‌బాన్ వద్ద వరదల్లో మృతి చెందిన ఏడుగురి మృత దేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు హోంశాఖ మంత్రి జనార్దన్ శర్మ అధ్యక్షత న కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శితోపాటు 12 మంది మంత్రుల కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 27 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ప్రభుత్వం తెలిపింది. నేపాల్ ఆర్మీకి చెందిన ఏడు హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, రబ్బర్ బోట్ల ను సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వంట పాత్రలు, ఎండిన పండ్లు, ఉప్పు, ఇతర ఆహార సామ గ్రిని బాధితు లకు పంపిణీ చేశారు. నేపాల్‌లో భారీ వర్షాలతో వరదలు సంభవించి 27 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు.

గువామ్ వ్యూహాన్ని నిలిపి వుంచిన కిమ్

సియోల్: గువామ్ దీవి వద్దకు క్షిపణులను గురిపెట్టి కాల్చే వ్యూహాన్ని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ యున్‌కు వివరించామని అయితే ఆ కార్యక్రమాన్ని నిలిపి ఉంచుతానని ఆయన అన్నారని ఉత్తర కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా మంగళవారం ప్రకటించింది. కిమ్ ఆ వ్యూహాన్ని సుదీర్ఘ కాలం పాటు పరీక్షించారని, సోమవారం నాడు దాని గురించి తన కమాండర్లతో చర్చించారని మీడియా తెలిపింది. ఉత్తర కొరియా క్షిపణి కేంద్రాలకు బాధ్యత వహించే వ్యూహాత్మక బలగాలను కిమ్ సోమవారం తనిఖీ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదులు నిర్లక్ష్యంగా సైనిక చర్యలకు దిగుతూ తమ గొయ్యి తాము తవ్వుకుంటున్నారని ఈ సందర్భంగా కిమ్ వ్యాఖ్యానించారు. ఖండాంతర క్షిపణులను సమగ్రంగా పరీక్షించే నిమిత్తం కొంత కాలం ఆ వ్యూహాన్ని నిలిపివేస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అమెరికాయే ముందు దిగి రావాలని ఆయన షరతు పెట్టారు.

ఉత్తర కొరియాకు అమెరికా తాజా హెచ్చరిక

ఉత్తర కొరియా అమెరికాను గురిపెట్టి దాడులు జరిపితే పూర్తి స్థాయి యుద్ధంగా త్వరలోనే ఆ పరిణామం మారిపోతుందని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ హెచ్చరించారు. గువామ్ పై ఎటువంటి క్షిపణిని ఆ దేశం ప్రయోగించినా తమ సైన్యం కూల్చివేస్తుందని కూడా అన్నారు. నాలుగు క్షిపణులను గువామ్‌ను గురిపెట్టి ప్రయోగించనున్నట్లు గత వారం ఉత్తర కొరియా ప్రకటించింది. గువామ్ అమెరికా ఆధీనంలో ఉన్న పసిఫిక్ దీవి.


ఆఫ్ఘాన్‌నుంచి వైదొలగాలని అమెరికాకు తాలిబన్ లేఖ

కాబూల్: 16 ఏళ్ల యుద్ధం తరువాత ఇప్పుడు అఫ్ఘానిస్తాను వదిలి వెళ్లాలని అమెరికాను కోరుతూ అధ్యక్షుడు ట్రంప్‌కు తాలిబన్ బహిరంగ లేఖ రాసింది. మంగళ వారం ఆ సుదీర్ఘ ఇంగ్లీషు లేఖను జర్నలిస్టులకు తాలిబన్ల ప్రతినిధి విడుదల చేశారు. తన ముందునాటి పాలకుల తప్పి దాలను ట్రంప్ గుర్తించారని, వారి ఆఫ్ఘాన్ వ్యూహాన్ని కూడా సమీ క్షించి తమ దేశం నుంచి వైదొలగాలని ఆ ఉగ్రవాదులు ఆ లేఖలో కోరా రు. ఆఫ్ఘాన్ విధానాన్ని సైన్యానికి అప్పగించకుండా పూర్తిగా వైదొల గా లని వారు ట్రంప్‌ను కోరారు. ఆ ప్రకటనను 1600 పదాలతో కూర్చారు.

రోహింగ్యాలను వెళ్లగొట్టడం సరికాదు

ఐక్యరాజ్య సమితి: మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులను వెళ్లగొట్టాలన్న భారత్ వ్యూహంపట్ల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రెస్ ఆందోళన ప్రకటించారు. శరణార్థులను వారివారి దేశాలకు తిప్పిపంపకూడదని, ముఖ్యంగా తమపై ఆయా దేశాల్లో కేసులు నమోదు కావడంతో భయపడుతున్న వారిని అసలు పంపకూడదని ఆయన అన్నట్లు అధికార ప్రతినిధి చెప్పారు. రోహింగ్యాలు సహా అక్రమ వలసదారులను గుర్తించి పంపించి వేయాలని కేంద్ర ప్రభుత్వం గత వారం జారీ చేసిన ఆదేశాలపై గ్యుటెర్రెస్ వ్యాఖ్యానించారు. బౌద్ధులు మెజారిటీలోగల మయన్మార్‌లో తమపై విచారణలు జరుగుతాయని వారు భయపడుతున్నారు.

సబ్‌ప్లాన్ అమలుపై కార్యాచరణ



మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కార్పొరేషన్లలో దళిత, గిరిజన ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు దళిత, గిరిజన ప్రగతినిధి (సబ్‌ప్లాన్)లో భాగంగా 2017 –18 కార్యాచరణను పురపాలక శాఖ నిర్ణయించింది.40 శాతానికి మించిన దళిత, గిరిజన ప్రాంతాల్లో ఈ నిధి ద్వారా పనులు చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే అందించాలని పురపాలక శాఖ కార్పొరేషన్లను ఆదేశించింది. ప్రధానంగా మౌలిక సదుపాయాలకు ఈ నిధులను కేటాయించాలని స్పష్టం చేసింది. ఒక వేళ ప్రగతి నిధుల వినియోగంలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పురపాలక శాఖ హెచ్చరించింది. 2017 –18 ఆర్థిక సంవత్సరానికి గాను ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు సాధారణ బడ్జెట్‌లో రూ. 301.88 కోట్లు కేటాయించగా, దళిత ప్రగతి నిధి ద్వారా రూ. 61.80 కోట్లు, గిరిజన ప్రగతి నిధి ద్వార రూ. 36.32 కోట్లు కేటాయించింది. అయితే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు రూ. 226.41 కోట్లు కేటాయించగా, దళిత ప్రగతి నిధికి రూ. 46.35కోట్లు, గిరిజన ప్రగతి నిధికి రూ. 27.24 కోట్లతో మొత్తంగా రూ. 300 కోట్లు కేటాయించారు. కార్పొరేషన్లలోని దళిత, గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా రహదారులు, మంచినీటి సరఫరా, కమ్యూనిటీహాల్స్ నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ పనులకు సంబంధించి కార్పొరేషన్లలోని కౌన్సిల్ ఆమోదం కూడా పొందాలని పురపాలక శాఖ సూచించింది. సబ్‌ప్లాన్ నిధుల ద్వారా ఏమేరకు లబ్ధిజరుగుతుందనే అంశాలను కూడా కార్పొరేషన్ అధికారులు అంచనా వేయాలని తెలిపింది. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు మాసాలు గడుస్తున్న నేపథ్యంలో త్వరితగతిన పనులు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని సూచించినట్లు తెలిసింది. కార్పొరేషన్ల నుంచి ప్రతిపాదనలు రావడమే తరువాయి వాటికి పురపాలక శాఖ ఆమోదముద్ర వేయనుంది. ఆ తర్వాత టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించేలా పురపాలక శాఖ చర్యలు తీసుకోనుంది.

కార్పొరేషన్ వారీగా నిధులు

కార్పొరేషన్లు	సాధారణ నిధులు	దళిత	గిరిజన
వరంగల్	రూ.226.41	రూ.46.35	రూ.27.24
ఖమ్మం	రూ.75.47	రూ.15.45	రూ. 9.08
కరీంనగర్	రూ.75.47	రూ.15.45	రూ. 9.08
నిజామాబాద్	రూ.75.47	రూ.15.45	రూ. 9.08
రామగుండం	రూ.75.47	రూ.15.45	రూ. 9.08
మొత్తం	రూ.528.29 కోట్లు	రూ. 108.15 కోట్లు	రూ. 63.56 కోట్లు

చైనా వాణిజ్యంపై ట్రంప్ దర్యాప్తు



వాషింగ్టన్: చైనా అక్రమ వాణిజ్య పద్ధతులకు పాల్పడుతోందని ఆరోపించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ పద్ధతులపై దర్యాప్తునకు మంగళవారం ఉత్తర్వు చేశారు. తమ దేశ మేధో ఆస్తుల తస్కరణకు కూడా చైనా పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అమెరికాలా ఇలా శిక్షించడం సాగిస్తుంటే చేతులు ముడుచుకు కూర్చోబోమని చైనా ప్రతి వ్యాఖ్య చేసింది. చైనా అపసవ్య వాణిజ్య పద్ధతులపై దర్యాప్తు అవసరం తేల్చాలని ట్రంప్ అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్‌హైజర్‌ను ఆదేశిస్తూ ఓ ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికా పరిశ్రమల భవిష్యతుకు అవసరమైతే దర్యాపు తరువాత చర్య తీసుకుంటానని రాబర్ట్ పేర్కొన్నారు. చైనా మిత్రదేశం ఉత్తర కొరియా అణ్వాయుధాలను సమకూర్చుకొంటున్న అంశంపై చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం సంభవించింది. ఉత్తర కొరి యాను అదుపులో పెట్టాలని చైనాను అమెరికా కోరుతోంది. విదేశం ఏదైనా తమ దేశ మేధో ఆస్తులను దొంగిలిస్తే తమకు లక్షలాది ఉద్యోగా లు పోతాయని అమెరికా యంత్రాంగం పేర్కొంది. బిలియన్లకొద్దీ డాలర్ల ను తమ పరిశ్రమ కోల్పోవలసి వస్తుందని కూడా తెలిపింది. చైనా నకిలీ లను ఉత్పత్తి చేస్తూ, బాధ్యతాయుతమైన వాణిజ్య నిబంధనలను కాలరా స్తూ అక్రమ పద్ధతులకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది.

అణచివేత సెక్షన్‌పై న్యాయ పోరాటం

జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్



మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాస్వామిక హక్కులను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయోగిస్తున్న సెక్షన్ 151(చట్ట వ్యతిరేక చర్యల పేరుతో అరెస్టులు)అమలు తీరుపై న్యాయ పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జెఎ సి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. ఈ సెక్షన్ అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు రావాల్సిన అవసరముం దన్నారు. ప్రభుత్వం భవిష్య త్తులో మరిన్ని అడ్డంకులను సృష్టించినా అమరుల స్ఫూర్తి యాత్రను కొనసా గిస్తామ ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మూడేళ్ల పాలనతీరుపై ఢిల్లీలో ఈ నెల 22న సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరా బాద్‌లో జెఎసి ప్రధాన కార్యాలయంలో మంగళవా రం జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన స్ఫూర్తి యాత్ర, ఢిల్లీ పర్యటన, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. సర్పంచుల ఫోరం అధ్యక్షులు కృష్ణను స్టీరింగ్‌కమిటీ సభ్యునిగా నియమిస్తూ సమావేశం తీర్మానించిం ది. జెఎసిలో మరిన్ని ప్రజా సంఘాలను భాగస్వామ్యం చేసు కోవాలని నిర్ణయించారు. జెఎసి నిర్మాణాన్ని మరింత పెంచాలని నిర్ణయించిన స్టీరింగ్ కమి టీ, నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ సమావేశం తీర్మానిం చింది. సమావేశనంతరం కోదండరామ్ మీడియాకు వివరాలను వెల్లడించారు.

దసరా తరువాత భారీ సభ: నిరుద్యోగ సమస్యలపై దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కోదండరామ్ వెల్లడించారు. ప్రభుత్వం అనేక ని ర్బంధాలతో తమ స్ఫూర్తి యాత్రకు అవరోధాలను, అడ్డంకులను సృష్టించినా నిజామాబా ద్‌లో యాత్రను మాత్రం విజయవంతం చేశామన్నారు. ప్రభుత్వం సృష్టిస్తున్న నిర్బంధాల ను ఎదుర్కొనేందుకు అన్ని వర్గాలను సమీకరించనున్నట్లు తెలిపారు. తమ యాత్రలతో పా టు ఇటీవల మీరాకుమార్‌తో పాటు ఇతర సభలను, సమావేశాలను కూడా ప్రభుత్వం అడ్డంకులను సృష్టిస్తోందన్నారు. 151, 144, 30 సెక్షన్లను ప్రభుత్వం దుర్విని యోగం చేస్తోందన్నారు. ఈ సెక్షన్ల అమలు తీరుపై న్యాయనిపుణులు, అఖిల పక్షనేతలు, చుక్కారా మయ్యలాంటి వ్యక్తులతో ఒక రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఐదవ దశ అమరుల స్ఫూర్తి యాత్రను తమ ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వ హించనున్నట్లు వెల్లడించారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యా ల, ఆసిఫా బాద్ జిల్లాలో నాలుగు రోజుల పాటు తమ యాత్రను చేపడతామన్నారు.

మూడు రోజుల ఢిల్లీ యాత్ర: ఈ నెల 21న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నిరసన కార్యక్రమం, 22న రాష్ట్ర ప్రభుత్వ మూడేళ్ల పాలనపై సదస్సును నిర్వహిం చనున్నట్లు కోదండరామ్ తెలిపారు. 23న మాలమహానాడు ఆధ్వర్యంలో ఎపి, తెలంగాణలో దళితులపై జరగు తున్న దాడులకు నిరసనగా ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొ న్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ధర్నాచౌక్ పునరుద్ధరణ అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుస్తామ ని, అలాగే రాష్ట్ర విభజన సమస్యలను కూడా రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు నేతల దృష్టికి తీసుకొస్తామ న్నారు. ఈ సమావేశంలో జెఎసి ప్రతినిధులు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కె.రఘు, గోపాల్‌శర్మ, భైరి రమేష్, డాక్టర్ శంకర్, బి.ఎన్.రెడ్డి, అంబటిశ్రీనివాస్,చల్మారెడ్డి, మాదుసత్యంగౌడ్ పాల్గొన్నారు.

రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన కారు, బాలిక మృతి

పారిస్: తూర్పు పారిస్‌లో ఓ పిజ్జా రెస్టారెంట్‌లో కి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సెప్ట్‌సార్ట్స్ పట్టణంలో ఓ కారు డ్రైవర్ తన వాహనంతో సహా రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిజ్జా రెస్టారెంట్‌లోకి కారు ప్రమాదవశాత్తు వెళ్లిందా లేదా ఉద్దేశపూర్వకంగా దాడికి యత్నించాడనేది అధికారులు బహిరంగంగా వెల్లడించలేదు. వారం రోజుల క్రితం అల్జీరియా జాతీయుడు తన వాహనంతో ఫ్రాన్స్ సైనికుల బృందంపైకి దూసుకెళ్లాడు. నైస్ నగరంలో ఏడాది క్రితం ఉగ్రవాదులు ట్రక్కు తో దాడి చేయడంతో 86 మంది మృతి చెందారు. ఇటీవల ఉగ్రవాదులు పలు దేశాల్లో తరచుగా వాహనాలతో దాడి చేయడం తెలిసిందే.

మాలిలో యుఎన్ స్థావరాలపై జంట దాడులు

బమాకో: మాలిలోని రెండు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక స్థావరాలపై సాయుధ దళాలు దాడి చేశాయి. ఈ ఘటలో శాంతి పరిరక్షకుడు, కాంట్రాక్టర్‌తో పాటు మాలి దేశానికి చెందిన ఏడుగురు మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. మోప్టి మధ్య ప్రాంతమైన డౌంట్జాలో తెల్లవారు జామున జరిగిన దాడిలో శాంతి పరిరక్షకుడు, మాలి సైనికుడు మృతి చెందారని పేర్కొంది. కొన్ని గంటల అనంతరం వాయువ్య మాలిలోని టిమ్‌బుక్తులోని యుఎన్ శాంతి పరిరక్షక స్థావ రం ప్రవేశం వద్దకు చేరుకున్న ఆరుగురు సాయు ధులు కాల్పులు జరిపారు. ఈ దాడి లో మాలి కి చెందిన యుఎన్ సిబ్బంది ఐదు గురు, పోలీ స్, కాంట్రాక్టర్ మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి మరో ప్రకటనలో తెలిపిం ది. డౌంట్జాలో జరిగిన దాడిలో జీహాదీలుగా అనుమానిస్తున్న ఇద్దరు, టిమ్‌బుక్తులో ఆరు గురు మృతి చెందారు. ఈ దాడిని మాలిలోని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మహ్మద్ సలేహ్ సలేహ్ అన్నాదిఫ్ ఖండించారు. 2013 నుంచి 'మైనుస్మా'గా పిలి చే యుఎన్ శాంతి పరిరక్షణ దళాలు మాలిలో క్రియా శీలంగా పని చేస్తున్నాయి. శాంతి పరిర క్షక దళాలను లక్ష్యంగా చేసుకొని జీహాదీలు తరచుగా దాడులకు పాల్పడుతున్నారు.

పశుసంపద కోసం గడ్డి విత్తనోత్పత్తి !

- ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ



మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పశుసంపదకు అవసరమైన పశుగ్రాసాన్ని నాణ్యమైన గడ్డి విత్తనాల రూపంలో అందించే విషయమై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయ పంటల విత్తనాలకు ధృవీకరణ ఇచ్చినట్లే, గడ్డి విత్తనాలను ధృవీకరణ చేయాలని రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ భావిస్తోంది. గడ్డిలోనూ నాణ్యమైన విత్తనోత్పత్తి చేయాలనుకుంటోంది. తద్వారా పశుగ్రాసం కొరతను తీర్చవచ్చని భావిస్తోంది. పశుసంపద ఆరోగ్యంగా ఉండి, పాడి పశువులు అధిక పాలు ఇవ్వాలంటే నాణ్యమైన పశుగ్రాసం కావాల్సిందే. చాలా వరకు మన రాష్ట్రంలో పశువులకు సంబంధించిన మేత, వర్షాలతో సహజ సిద్ధంగా వస్తోంది. ప్రత్యేకంగా డెయిరీలు నడిపే వారు మార్కెట్‌లో గడ్డి విత్తనాలు కొనుగోలు చేసి, సాగు చేస్తుంటారు. ఈ గడ్డి విత్తనాలు నాణ్యమైనవిగా గుర్తించేందుకు ఎటువంటి ప్రామాణికత ఇప్పటి వరకు అమలు చేయలేదు. అసలు గడ్డి విత్తనోత్పత్తి కూడా ఉంటుందా అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. తెలిసిన కొంతమంది రైతులు స్వయంగా విత్తనోత్పత్తి చేసి, ఏటా పశుసంవర్ధక శాఖకు గానీ, ఇతర రైతులకు గానీ నాన్ లేబుల్ సీడ్ కిందనే అమ్ముకుంటున్నారు. పశుసంవర్ధక శాఖ ప్రతి ఏటా టెండర్ల విధానం ద్వారా గడ్డి విత్తనాలు కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో కరువు ప్రకటించినపుడు గడ్డి కొరత ఎక్కువగా ఉన్న సమయాల్లో రూ. 10 కోట్ల వరకు గడ్డి విత్తనాలకు ఖర్చు చేస్తోంది. వీటిని 75 శాతంపై సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. సాధారణ సందర్భాల్లో రూ. 6 కోట్ల వరకు గడ్డి విత్తనాల కొనుగోలుకు ఖర్చు అవుతోందని, వీటిని 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారి ఒకరు 'మన తెలంగాణ'కు తెలిపారు. అయితే ఈ గడ్డి నాణ్యతపై ఎటువంటి ప్రామాణికత లేదు. ఇతర దేశాలలో తమ పశుసంపదను దృష్టిలో పెట్టుకుని పశుగ్రాసానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా నాణ్యమైన గడ్డి విత్తనాల ఉత్పత్తికి అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మన దగ్గర కూడా వ్యవసాయ పంటల విత్తనోత్పత్తి చేపట్టి ధృవీకరణ చేసిన విధంగా, గడ్డి విత్తనోత్పత్తి చేసి, ధృవీకరణ ఇచ్చే విధంగా విత్తన ధృవీకరణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలోనూ సీడ్ చైన్ (బ్రీడర్, ఫౌండేషన్, సర్టిఫైడ్) పద్ధతిని పాటించాలనుకుంటోంది. ఇతర పంటలలో ఉన్నట్లుగా ప్రైవేట్ కంపెనీలను గడ్డి విత్తనోత్పత్తికి ప్రోత్సాహించాలనుకుంటున్నట్లు తెలిసింది. వీటన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 19న అధికారులు భేటీ కానున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న, సజ్జలు, స్టైలోన్ వంటివి గడ్డి కింద సాగు చేస్తున్నారు. కాయ జాతి పశుగ్రాసం విత్తనోత్పత్తి, సాగుకు ప్రభుత్వంప్రోత్సాహిస్తే మంచిదని అధికారులు చెబుతు న్నారు. వీటిలో పశుజాతికి అవసరమైన ప్రోటీన్ 18 శాతం ఉంటుందని చెబుతున్నారు.

మణిపూర్‌లో 68 మంది తీవ్రవాదుల లొంగుబాటు

సత్ఫలితాలనిస్తున్న ఆర్ట్‌ఆఫ్ లివింగ్ కృషి

మన తెలంగాణ / హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన కోసం ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. దేశం 71వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో మణిపూర్‌లో 68 మంది తీవ్రవాదులు ఆయుధాలను వదిలివేసి ప్రభుత్వానికి లొంగిపో యారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మణిపూర్ ప్రాంతంలోని కాంజెలిపాక్ కమ్యూనిస్టు పార్టీ (కెసిపి), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంజెలిపాక్ (ప్రిపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్ఎఫ్), కంజెలి యావోల్ అక్క లుప్ (కెవైకెఎల్) మొదలైన కరడుగట్టిన 11 తీవ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు వీరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి బీరేన్ షా, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన స్వామి భవ్యతేజ్, దీపా దవే, మంత్రులు ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ నెల 14న ఈ కార్యక్రమం జరిగింది. మిలిటెంట్ పక్షాలైన కెసిపిఎంటిఫ్‌లతో ప్రభుత్వానికి ఒక అవగాహన కూడా త్వరలో జరగవచ్చని వారు ప్రకటించారు. తీవ్రవాద సమస్యతో సతమతమవుతున్న ఈ రాష్ట్రాల్లో శాంతి స్థాపనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు భవ్యతేజ్, దీపా దవే గత అనేక ఏళ్లుగా పనిచేస్తున్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వారు సరిహద్దులను సైతం దాటి శాంతి ప్రయత్నాలను వివిధ తీవ్రవాద పక్షాలకు చేరవేశారు. గత ఏడాది రవిశంకర్ స్వయంగా ఇంఫాల్ సందర్శించి వివిధ పక్షాల నాయకులు, ప్రముఖులతో చర్చలు జరిపి మణిపూర్‌లో శాశ్వతంగా శాంతిని మార్గాలను అన్వేషించారు. ఈ సందర్భంగా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ట్విట్టర్‌లో మణిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశ్రీ రవిశంకర్ అలుపెరుగని శాంతి చర్యల వల్ల మణిపూర్ శాంతియుతంగా మారుతోందని, ఈ ప్రయత్నాల పట్ల గర్విస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇందుకు రవిశంకర్ స్పందిస్తూ తీవ్రవాదాన్ని వీడి తిరిగి వచ్చిన యువతను స్వాగతించారు. ఒక సామరస్యపూర్వకమైన అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించేందుకు వారు కృషి చేయాలని, అందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తీవ్రవాదులకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

మహనీయుల ఆశయసాధనలో అందరి భాగస్వామ్యం




మన తెలంగాణ/ న్యూఢిల్లీ: దేశం కోసం త్యాగాలు చేసిన ఎందరో మహనీయులను స్మరించుకొని వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ పిలుపునిచ్చారు. 71 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, శబరి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ త్రివర్ణ పతాకాన్ని రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ఎగురవేశారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎమ్. సహని మరియు తెలంగాణ భవన్‌కు చెందిన వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ భవన్ ఆవరణలోని మదరస అనాథ విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతం ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో.. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలను రంగు రంగుల కాంతులతో శోభాయమానమయ్యాయి.

దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి

మన తెలంగాణ/ న్యూఢిల్లీ: భారత దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రాంగణంలో రెసిడెంట్ కమిషనర్ ప్రవీన్ ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మువ్వన్నెల జాతీయ పతాక రూక శిల్పి మహనీయుడు పింగళి వెంకయ్య మన ఆంధ్రుడు కావటం మనకెంతో గర్వకారణం అన్నారు. మహనీయుల అకుంఠిత దీక్ష, దక్షతలతో సాధించుకున్న భారతావని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భారత దేశ స్వర సత్తాక, లౌకిక ప్రజాస్వామ్యంలో దేశ సమైక్యత, సమగ్రతలకు నేటి యువతరం ప్రతినబూనవలసిన ఆవశ్యకతను ఆయన విశదీకరించారు. ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ భవన్ స్పెషల్ కమిషనర్ డా. రజత్ భార్గవ్, అదనపు రెసిడెంట్ కమిషనర్ డా. అర్జా శ్రీకాంత్, ఎపిఐసి ప్రత్యేక అధికారి కంచర్ల జయరావు, డిప్యూటీ కమిషనర్ టి. సూర్యనారాయణ, పరిపాలనాధికారి డా.కె.లింగరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవినాయక్, అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థిని, విద్యార్థులు, ఢిల్లీలోని వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డిండిపై హరగోపాల్ వ్యాఖ్యలు శోచనీయం

మన తెలంగాణ/ హైదరాబాద్ : డిండి ప్రాజెక్టుపై ప్రొఫెసర్ హరగోపాల్ అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేయడం శోచనీయమని టిఆర్ఎస్ ఎంపి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేధావినని చెప్పుకునే హరగోపాల్ వ్యక్తిగత అజెండా పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. హరగోపాల్ డిండి ప్రాజెక్టుపై తప్పుడు వ్యాఖ్యలు చేసి రెండు జిల్లాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. టిఆర్ఎస్ పార్టీ, సిఎం కెసిఆర్, తమపై హరగోపాల్‌కు కోపం ఉంటే వేరే రకంగా తీర్చుకోవాలని, కాని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసత్యాలు మాట్లాడడం తగదన్నారు. ఆయన హుందాగా వ్యవహరించి రాష్ట్ర ప్రగతికి మంచి సూచనలు ఇస్తే మంచిదన్నారు.



71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలలోని బొమ్మల సత్రం సెంటర్‌లో మంగళవారం ఉదయం వైఎస్ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

భారత క్రికెటర్లకు అఫ్రీది శుభాకాంక్షలు



కరాచీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీది భారత క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపాడు. సోషల్ మీడియాలో ఈ మేరకు భారత క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ అఫ్రీది ట్వీట్ చేశాడు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని, భవిష్యత్తుల్లో ఇరు దేశాల పౌరులు సోదరుల్లా కలిసి ఉండాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయి మాములు స్థితి నెలకొనాలని అఫ్రీది కోరాడు. కాగా, రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహం నెలకొంటుందనే నమ్మకాన్ని ఈ సందర్భంగా అఫ్రీది వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా అత్యున్నత ప్రదర్శనతో 3–0 గెలుచుకుందని, ఇదే విధంగా వన్డే, టి20లో కూడా టీమిండియా గెలుపొందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కాగా, అఫ్రీది ట్వీట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు అఫ్రీదిని స్ఫూర్తిగా తీసుకున్న పాకిస్థాన్ అభిమానులూ భారతీయులకు, టీమిండియా సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్ర్య వేడుకల్లో టీమిండియా

క్యాండీ: టీమిండియా క్రికెటర్లు మంగళవారం క్యాండీ నగరంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. చివరి టెస్టుకు వేదికగా నిలిచిన క్యాండీ నగరంలో భారత ఆటగాళ్లు ఈ వేడుకలను నిర్వహించారు. చివరి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో భారత్ క్యాండీలోనే ఉండిపోయింది. కాగా, జట్టు సభ్యులు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు భారత క్రికెట్ బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి మిఠాయిలు పంచి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. భారత క్రికెటర్లు తెలుపు రంగు దుస్తుల్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు జాతీయ గీతం జనగణమనను ఆలపించారు.



ధోనీ సలహాల వల్లే : హార్దిక్

క్యాండీ: తాను అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ అందించిన సలహాలు, సూచనలే కారణమని భారత సంచలన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు. టీమిండియాలో చేరిన కొత్తలో ధోనీ తనను వెన్నుతట్టి ప్రోత్సహించాడని చెప్పాడు. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అతని నుంచే నేర్చుకున్నానని తెలిపాడు. చివరి టెస్టులో సెంచరీకి చేరువగా వచ్చినా తాను ఒత్తిడికి గురి కాలేదన్నాడు. అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయినా తాను అధైర్య పడలేదన్నాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో గతంలో ధోనీ ఇచ్చిన సూచనలను కచ్చితంగా పాటించానని చెప్పాడు. అదే తాను సెంచరీ సాధించేందుకు దోహద పడిందన్నాడు. ఒత్తిడిని జయించేందుకు తాను ఎంతో ఇష్టపడుతానని తెలిపాడు. చివరి టెస్టులో సాధించిన సెంచరీ తన కెరీర్‌కు కొత్త మలుపు ఇవ్వడం ఖాయమన్నాడు. తనపై అభిమానులు, జట్టు కెప్టెన్ అంచనాలు పెరిగాయన్నాడు. దీంతో రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన బాధ్యత తనపై పెవరిగిందన్నాడు. కాగా, తన దృష్టంతా రానున్న వన్డే సిరీస్‌పైనే కేంద్రీకరిస్తున్నట్టు పాండ్యా చెప్పాడు.



లోకేష్ రాహుల్ @ 9

• ఐసిసి ర్యాంకింగ్స్



దుబాయి: ఐసిసి టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ లోకేష్ రాహుల్ టాప్ టెన్‌కు దూసుకెళ్లాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ మెరుగైన ఆటను కనబరిచిన రాహుల్ తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రాహుల్ 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రెండు ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్న రాహుల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా టెస్టు కెరీర్‌లో తన అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచిన ధావన్ తాజా ర్యాంకింగ్స్‌లో పది స్థానాలను మెరుగు పరుచుకున్నాడు. ఈ సందర్భంగా తన టెస్టు కెరీర్‌లోనే అత్యుత్తమమైన 28వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ధావన్ 358 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు యువ ఆటగాడు హార్ధిక్ పాండ్యా కూడా తన ర్యాంకింగ్స్‌ను మెరుగు పరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో పాండ్యా 68వ స్థానంలో నిలిచాడు. స్టార్ ఆటగాడు చటేశ్వర్ పుజారా నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 941 పాయింట్లతో నెంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ రెండో, న్యూజిలాండ్ సారథి కానె విలియమ్‌సన్ మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నారు.

మళ్లీ సకిబ్‌కు టాప్ ర్యాంక్...

మరోవైపు ఆల్‌రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ స్టార్ సకిబ్ అల్ హసన్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. నిషేధం కారణంగా జడేజా శ్రీలంకతో జరిగిన మూడో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతను రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఒక స్థానాన్ని దిగజార్చుకున్నాడు. ఒక స్థానాన్ని మెరుగు పరుచుకున్న సకిబ్ టాప్ ర్యాంక్‌ను సాధించాడు. భారత స్టార్ రవిచంద్రన్ అశ్విన్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం రవీంద్ర జడేజా మొదటి ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. భారత స్టార్ రవిచంద్రన్ అశ్విన్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. కాగా, భారత స్పీడ్ స్టర్లు మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్‌లు తమ ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నారు. షమి 19వ, ఉమేశ్ 21వ ర్యాంక్‌లో నిలిచారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంది. దక్షిణాఫ్రికా రెండు, ఇంగ్లాండ్ మూడూ స్థానాలలో కొనసాగుతున్నాయి.

ఎమ్మెస్కేపై ధోనీ అభిమానుల ఫైర్



ముంబయి : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై ధోనీ అభిమానులు విరుచుకుపడారు. ధోనీ గురించి మాట్లాడేందుకు ప్రసాద్ ఎవరని వారు ప్రశ్నించారు. ధోనీ ఓ దిగ్గ ఆటగాడని అతన్ని అవమానించేలా ఎవరూ మా ట్లాడినా సహించేది లేదని వారు స్పష్టం చేశారు. లంక సిరీస్ తర్వాత ధోనీ భవిష్యత్తుపై నిర్ణయంపై తీసుకుంటామని ప్రసాద్ మీడియా సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ గురిం చి మాట్లాడే స్థాయి కానీ, అర్హత కానీ ప్రసాద్‌కు లేదని వారన్నారు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలు చిరస్మరణీయమని, మరి కొన్నేళ్లపాటు క్రికెట్ ఆడే సత్తా అతనికి ఉందన్నారు. అతను తానంతటా తాను తప్పుకుంటే తప్ప అతన్ని తొలగించే అర్హత ఎవరికి లేదని వారు స్పష్టం చేశారు. ఈ విషయం లో ప్రసాద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చీఫ్ సెలెక్టర్ వంటి ఉన్నత పదవిని పొందేందుకు ప్రసాద్ ఏ అర్హతలు ఉన్నాయని వారు ప్రశ్నించారు. ఏదో బోర్డు పెద్దల పుణ్యమా అని ప్రసాద్‌కు ఈ పదవి దక్కిందన్నారు. కానీ, ధోనీ పరిస్థితి దీనికి పూర్తి భిన్నమన్నారు. ఆటగాడిగా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా ధోనీ టీమిండియాకు అందించిన సేవలు మాటల్లో వర్ణించలేనివని వారన్నారు. ఇప్పటికైనా ధోనీపై విమర్శలు చేయడాన్ని మాను కోవాలని మహి అభిమానులు సూచించారు.


ఆణిముత్యం దొరికాడు : కోహ్లి

క్యాండీ: హార్ధిక్ పాండ్యా రూపంలో టీమిండియాకు ఆణిముత్యం వంటి ఆల్‌రౌండర్ దొరికాడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. చిరకాలంలోనే పాండ్యా జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగి పోయాడని కోహ్లి కొనియాడాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి ఈ విషయం చెప్పాడు. ఇప్పటికే వన్డేల్లో, టీ–20లలో సత్తా చాటిన కోహ్లి ఇప్పుడూ టెస్టుల్లోనూ జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నాడని తెలిపాడు. శ్రీలంక సిరీస్‌లో అందివచ్చిన అవకాశాలను హార్ధిక్ సద్వినియోగం చేసుకున్నాడని కోహ్లి అన్నాడు. చిరవి టెస్టులో అతని సెంచరీ తనను ఎంతో ఆ కట్టుకుందన్నాడు. కళ్లు చెదిరే షాట్లతో హార్ధిక్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన దృశ్యం చూడ ముచ్చటగా ఉందన్నాడు. కపిల్‌దేవ్ తర్వాత అంతటి స్థాయి గల ఆటగాడు హార్ధిక్ పాండ్యానే అని అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. భవిష్యత్తులో పాండ్యా భారత్‌కు కీలకంగా మారతాడని కోహ్లి జోస్యం చెప్పాడు.

పుణేరి పల్టన్ ఘన విజయం



అహ్మదాబాద్: ప్రొ కబడ్డీలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో పుణేరి పల్టన్ 34–17 పాయింట్ల తేడాతో పటిష్టమైన బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే పల్టన్ చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. బెంగాల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేక పోయింది. పల్టన్ ఆటగాళ్లు అద్భుత ఆటతో మ్యాచ్‌పై పట్టు సాధించారు. ప్రత్యర్థి జట్టును హడలెత్తిస్తూ లక్ష్యం దిశగా సాగారు. ముఖ్యంగా సందీప్ నర్వల్, మోరే అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. వీరిని కట్టడి చేసేందుకు బెంగాల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దూకుడుగా ఆడిన సందీప్ నర్వల్ ఏడు పాయింట్లు సాధించాడు. మోరే కూడా ఇదే జోరును కొనసాగించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతూ కీలకమైన ఆరు పాయింట్లను సొంతం చేసుకున్నాడు. గిరీష్ కూడా నాలుగు పాయింట్లు సాధించి పుణేరి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. మరోవైపు బెంగాల్ జట్టులో రాన్ సింగ్, మణీందర్ సింగ్‌లు మాత్రమే రాణించారు. అద్భుత పోరాట పటిమను కనబరిచిన మణీందర్ సింగ్ ఆరు పాయింట్లను సాధించాడు. ఇక, రాన్ సింగ్ ఏడు పాయింట్లు సాధించాడు. కానీ, మిగతా వారు విఫలం కావడంతో బెంగాల్‌కు పరాజయం తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ 27–24 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.



ఒకే ఓవర్లో 30 పరుగులు

లండన్: ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ అరోన్ ఫించ్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో 30 పరుగులు సాధించి ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌లో ప్రతి ఏటా నిర్వహించే కౌంటీ నాట్‌వెస్ట్ ట్వంటీ–20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా నిర్వహించిన మ్యాచ్‌లో సర్రేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫించ్ ఒకే ఓవర్‌లో 30 పరుగులు సాధించాడు. ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ 64 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మరో ఏడు భారీ సిక్సర్లతో అజేయంగా 114 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఫించ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసిన ఫించ్ తర్వాత వరుసగా నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అంతేగాక చివరి బంతికి ఫోర్ కొట్టి ఒకే ఓవర్‌లో 30 పరుగులు సాధించి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా, ఫించ్ ట్వంటీ–20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కూడా పని చేసిన విషయం తెలిసిందే.

టాప్ ర్యాంక్‌కు స్పెయిన్ స్టార్ నాదల్

న్యూయార్క్: అంతర్జాతీయ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రోజర్స్ కప్ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్ గాయం వల్ల అర్ధాంతరంగా తప్పుకోవడంతో నాదల్‌కు అనూహ్యంగా టాప్ ర్యాంక్ వరించింది. దీనికి నాదల్ తన స్నేహితుడు ఫెదరర్‌కు సోషల్ మీడియా దారా కృతజ్ఞతలు తెలిపాడు. ఫెదరర్ మాంట్రియల్ మాస్టర్స్ టైటిల్ గెలిచే వాడని, అయితే గాయం అతనికి ప్రతికూలంగా మారడంతో అర్ధాంతరంగా నిష్క్రమించాల్సి వచ్చిందన్నాడు. ఫెదరర్ తప్పుకోవడం తనకు కలిసి వచ్చిందన్నాడు. ఈ విధంగా నెంబర్ వన్ ర్యాంక్‌ను సాధించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నాడు. మాంట్రియల్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి చవిచూడడం తనను ఎంతో బాధించిందన్నాడు. రానున్న రోజుల్ల మెరుగైన ఆటను కనబరచాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకునేందుకు తాను తీవ్రంగా శ్రమిస్తానని నాదల్ అన్నాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నాడు. ఇక, తన దృష్టంతా రానున్న యూఎస్ ఓపెన్‌పైనే పెడుతున్నట్టు ఈ స్పెయిన్ స్టార్ అన్నాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, రానున్న రోజుల్లో మరిన్ని టైటిల్స్ గెలుచుకుంటాననే నమ్మకం ఉందన్నాడు. కాగా, నాదల్ చివరి సారిగా 2014 జులైలో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఆ తర్వాత వరుస గాయాలతో చాలా కాలం టెన్నిస్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో ఒక దశలో అతను టాప్–50లో కూడా లేకుండా పోయాడు. అయితే ఇటీవల కాలంలో అతను మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేశాడు. వరుస టైటిల్స్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు. ఇదే క్రమంలో రికార్డు స్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, అతని చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్ కూడా వింబుల్డన్ టైటిల్‌తో టాప్–3లో చోటు సంపాదించాడు. వీరిద్దరూ మళ్లీ పూర్వ వైభవం సాధించడంతో పురుషుల టెన్నిస్‌లో మళ్లీ దిగ్గజాల మధ్య రసవత్తర పోరు నెలకొంది. సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్, బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రేలతో వీరికి ఆసక్తికర పోటీ నెలకొంది. దీంతో రానున్న రోజుల్లో మరింత మెరుగైన టెన్నిస్ పోటీలను తిలకించే అవకాశం అభిమానులకు దక్కనుంది.



Printed and published by K Sreenivas Reddy, Printed at M/s. JAGATI PUBLICATIONS LIMITED, Sakshi Press, D-75 & C-52, Industrial Estate (APIE), Balanagar-500037, R.R.Dist., TELANGANA and Published from H.No.12-1-493/VA, Giriprasad Bhavan,Opp:Rajiv Swagruha Offices Complex, Bandlaguda Main Road, Nagole, R.R. Dist. and owned by M/s. Moveon Media Private Limited, Editor: K. Sreenivas Reddy, RNI Regn. No.TELTEL/2012/42234, Phone No/Fax:040-27655666, e-mail : editor@manatelangana.org.